Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 84

(Mar. 30, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 84

(Mar. 30, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

14 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 30-3-47 ఆదివారం [సంచిక 84

ఆంధ్ర యూనివర్సిటీలో రాయలసీమ కాలేజీలు

మద్రాసు, మార్చి 28

నిన్న మద్రాసు అసెంబ్లీలో కమ్యూనిస్టు సభ్యుని ప్రశ్నకు సమాధానం యిస్తూ రాయలసీమలోని కాలేజీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరుస్తూ చట్టం మార్పు చేయబోతున్నామని టి. గోపాలరెడ్డిగారు సమాధాన మిచ్చారు.

ఈ సంచికలో

- ★ చల్లపల్లి ఎస్టేటురైతులపై అత్యాచారాలు
- ★ చిలకలూరిపేట కాల్పులు
- ★ నిజాం సంస్థానంలో అసహాయోద్యమం
- ★ పంజాబులో బ్రిటిష్ కుట్రలు
- ★ కలకత్తా కొట్లాటలకు మూలాలు
- ★ జోద్‌పూర్‌లో రైతుల హత్యలు

బీహార్ పోలీసు సమ్మె వ్యాప్తి

మిలిటరీ చర్యలు, అరెస్టులు

బ్రిటిష్ సేన ఉపయోగం తగదని గాంధీజీ

పాట్నా, మార్చి 28

పోలీసు సమ్మె ఇంకా సాగుతునే ఉన్నది. సమ్మెదారులను అరెస్టు చేయడానికి మిలిటరీ తిరుగుతున్నది. అరాలో 30 మంది పోలీసులను మిలిటరీ అరెస్టు చేసింది. భగల్పూర్, దర్భాంగా, ఛాప్రాలకు కూడ మిలిటరీ వెళ్ళింది.

బీహారు పోలీసు సంఘ అధ్యక్షుడు, రామానంద తివారీ మిలిటరీకి చిక్కలేదు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రెండు వేల రూపాయలు బహుమతి ఇస్తామని బీహారు ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఈయన గూర్ఖా పోలీసుల కాల్పులకు గురిఅయిన పోలీసు ట్రక్కు నుండి తప్పించుకొన్నారు.

సమ్మె వ్యాపిస్తున్నది

పురులియాలోని జిల్లా సాయుధ పోలీస్లు, సబ్బిడి పోలీసులు రాత్రినుండి సమ్మె చేస్తున్నారు. మిలిటరీ వెళ్ళి ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నది.

జంషెడ్పూర్ పోలీసులు కూడ సమ్మె చేయ నిశ్చయించారు. మిలిటరీ వెళ్ళి ఖజానాను, ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నది.

ఛాప్రా పోలీసులు కూడ నిన్న పట్టణంలో సమ్మె చేయ నిశ్చయించారు. ప్రభుత్వం వెదకుతున్న రామానందతివారీ పట్నలో ఉపన్యసించారు. మిలిటరీ వెళ్ళేలోగా ఆయన కనిపించలేదు. ఛాప్రా పోలీసులందరూ సమ్మె చేస్తున్నారు.

రాంచీ రవనబాదు పోలీసులు పట్టలు జరుపుకునేందుకు అనుమతికై అధికారులను కోరారు. బార్ పోలీసులు సమ్మె చేశారు.

మాంఘిర్‌లో సమ్మెదారులు ప్రభుత్వం రివాల్వర్లను తీసుకొని వెళ్ళిపోయారట. పాట్నాలో 5 గురు పోలీసులను అరెస్టు చేసి రెండున్నర నెలలు శిక్ష విధించారు. ప్రతి జిల్లాలోను మిలిటరీ తిరుగుతున్నది.

గయలో నిన్న మిలిటరీ పోలీసులపై కాల్పులు సాగించారు. తర్వాత 60 మంది పోలీసులను అరెస్టు చేశారు.

ప్రధాని ప్రకటన

బీహారు ప్రధాని శ్రీకృష్ణసిన్హా ఇలా ప్రకటించారు:

"ప్రభుత్వం వేరేలేకనే మిలిటరీని ఉపయోగించింది. సమ్మెదారులు ఆయుధాలను అప్పగించక తిరుగబడడంవల్లనే కాల్పులు జరిగాయి. సమ్మెదారులే ముందు కాల్చారు. పోలీసులకు న్యాయం కల్గిస్తాము. వెంటనే పనిలో చేరమన్ని వారిని నేను కోరుతున్నాను. అయితే సమ్మె నాయకులపై శిక్షలు చర్య తీసుకున్నందుకై వచ్చింది. రివాల్వారు గురిపెట్టే మీ రెవ్వరినీ శిక్షించరాదంటే అందుకు ఏ ప్రభుత్వమూ ఒప్పుకోదు.

"తుపాకులకు తుపాకులతో బదులు చెబుతామని పోలీసులు వివాదాలిస్తున్నారు. కమ్యూనిస్టు లిద్దరు వివాదాలిస్తుండగా అరెస్టు చేశాము. కాని అంతకు ముందే కొన్ని రాజకీయపార్టీలు పోలీసులను ఉసికొల్పినవి

"పోలీసులకు కష్టాలుండొచ్చు. కాని వాటిని తొలగించుకోవడానికి ఇది మార్గం కాదు. కొన్ని పార్టీలు అదేపనిగా తగాదాలు రెచ్చగొడుతున్నవి" అని ఆయన ముగించారు.

జమల్పూర్, పాట్నాలో గూర్ఖాలు కాల్చ నిరాకరించారు

పాట్నాలో సమ్మె చేస్తున్న పోలీసులపై కాల్పులు జరపవలసిందని ఆదేశించినప్పుడు కాల్చ నిరాకరించారు. కాల్పుమనగా నిన్న గూర్ఖా మిలిటరీ పోలీసు నిరాకరించింది.

మిలిటరీని ఉపయోగించరాదని గాంధీజీ

గాంధీజీ ప్రార్థనసభలో పోలీసులు సమ్మె చేయరాదనీ, సమ్మెను ఆపి, తమ కోరికల గూర్చి నిష్పాక్షిక విచారణ జరపమని ప్రభుత్వాన్ని కోరాలని చెప్పారు.

"ప్రభుత్వం మిలిటరీని సమ్మెదారులపై ఉపయోగిస్తున్నది. కారణ మేమైనప్పటికీ బ్రిటిష్ సైనికులను ఉపయోగించడం తగదు. ఇలా అయితే బ్రిటిష్ సైనికులు లేకపోతే భారత ప్రభుత్వాలు పనిచేయవని ఒప్పుకోవడమే అవుతుంది" అన్నారు.

తివారీని వదలాలని పోలీసువాంఛ

జెహానాబాదు పోలీసుల ప్రతినిధులు గాంధీజీని చూచారు. సమ్మెను ఆపమని సలహా ఇచ్చారు. పోలీసులు తమ కష్టాలను వివరించారు. గయలోని ఉద్యోగులు పోలీసుల యెడల సరిగా ప్రవర్తించలేదని తెలియ చెప్పారు. రామానంద తివారీ తమ నాయకుడని ఆయన సత్ప్రవర్తకుడు కమ్మనే తమకు చెబుతున్నాడని వారన్నారు. ఆయనపైనున్న కేసులను ఉపసంహరించాలని వారు కోరారు. తివారీని తన్ను కలుసుకొమ్మని గాంధీజీ వారితో చెప్పారు.

గాంధీజీని తిరిగిరమ్మని బీహార్ ముస్లిములు

పాట్నా, మార్చి 28

జహానాబాద్ రిఫ్యూజీ క్యాంపుకు గాంధీజీ వెళ్ళినప్పుడువారు గాంధీజీని బీహార్‌లో తమ పునఃస్థిరపడేవరకూ వుండమని కోరారు. కొత్త వైస్రాయిని చూచి త్వరలోనే తిరిగి వస్తానని గాంధీజీ వారికి చెప్పారు. ప్రస్తుత మంత్రివర్గం అధిక సంఖ్యాకుల వోట్లతో ఏర్పడిందనీ చెప్పి దానిని ప్రజలెవ్వరూ మార్చలేరనీ ముస్లిములు తమకున్న ఇబ్బందులను మంత్రులకు చెప్పుకోవలసిందనీ వాటిని మంత్రులు శ్రద్ధగా చూసేటట్లు తాము కూడా తోడ్పడతామనీ చెప్పారు.

★

వైస్రాయి మాటలు నమ్మండి

27 వ తేదీన జహానాబాద్ సమీపంలోని ఓక్రీ గ్రామంలో గాంధీజీ ప్రార్థనానంతర సభ జరిపి యీ విధంగా ఉపన్యసించారు:

"కల్లోలాలు, విధ్వంసంద్వారా నోటివద్దకు వచ్చిన ముద్దను పారతోసుకుంటున్నాం. బ్రిటిష్ వైస్రాయిలలో ఆఖరివాడ్నిగా వచ్చానని వస్తూనే కొత్త వైస్రాయి చెప్పారు. ఆమాట నమ్మండి. నమ్మినవాడెప్పుడూ నష్టపడలేదు. ఈ కల్లోలాలు సృష్టించుకొని, వైస్రాయి తనమాట తప్పేటట్లు చేసుకుంటాడేమో చూచుకోండి. అయినా వైస్రాయి తన వాగ్దానం నిలుపుకుంటాడనీ, బ్రిటిష్‌వారు తొలగుతారనీ నేను విశ్వసిస్తున్నాను."

చిలకలూరిపేటలో మొత్తం 30 అరెస్టులు

పోలీసు దౌర్జన్యాలు సాగుతూనేవున్నాయి

చిలకలూరిపేట, మార్చి 28

నేటి వుదయం పికెటింగు చేస్తున్న కార్మికులమీద పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జీ చేశారు.

★

చిలకలూరిపేట, మార్చి 27

నిన్న శాంతియుతంగా పికెటింగు చేస్తున్న 16 మంది కార్మికసంఘ వలంటీర్లను అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టయినవారి సంఖ్య 30. (నేటి ఉదయం 9 గంటలవరకు) బి. బి. టి. కంపెనీ గుమాస్తాలు, కార్మికులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి తరపున జామీను దరఖాస్తు 28 వ తేదీకి వాయిదా వేశారు.

నిన్న తెల్లవారుజామున రిజర్వు పోలీసులు కారులో మానేపల్లి వెళ్ళి పనిలోకి రావాలని నిర్బంధించారు. కాని, కార్మికులు మాత్రం ఈ బెదిరింపులకు బెదరలేదు. పోలీసు నిర్బంధం మితిమీరుతున్నకొలదీ కార్మికులలో పట్టుదల పెరుగుతున్నది. రెండు రోజుల నుండి దప్పుల మల్లారావు చిలకలూరిపేటలోనే మకాంవేసి యీ అరెస్టుల కాండను నడుపుతున్నాడు.

నిన్న మధ్యాహ్నం 2 గంటలకు చిలకలూరిపేటలోని కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు సోదా చేశారు. ఏమీ దొరకలేదు. పోలీసులు 144 సెక్షను అమలు జరుపుతున్నామని ప్రచారం చేస్తున్నారు.

కాల్పులు, పైగా బేడీలు

గుంటూరు, మార్చి 27

చిలకలూరిపేట పొగాకు కార్మికులపై పబ్లిక్ ప్రాసిక్యూటరు కాల్పులు జరపడం వలన గాయపడిన పేర్నాటి నరసింహం, అందెల చిన్నప్పగార్లు గవర్నమెంటు హాస్పిటలులో చికిత్స పొందుతూండగా పోలీసులు అరెస్టు చేసి, చేతులకు బేడీలువేసి, వారి గదులకు కాపలా పెట్టారు. బంధువులనుకూడ వెళ్ళిచూడనిచ్చుటంలేదు. ఇద్దరినీ వేరియొక గదిలోను పెట్టి కాపలాలు పెట్టడంవలన పోలీసులు వారిపైదౌర్జన్యాలు జరుపుతారని ప్రజలు శంకిస్తున్నారు. రాష్ట్రపొగాకు కార్మికుల అడ్హాక్ కమిటీ కార్యదర్శి టి. వి. కృష్ణ జిల్లా మాజిస్ట్రేటుకు విషయాలు తెలిపి, రోగుల చేతులనున్న బేడీలు తీయించాలని తెలియజేస్తున్నారు.

మైసూరు సంస్థానంలో మే 1 నుండి సత్యాగ్రహం

కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానం

బెంగుళూరు, మార్చి 22

మైసూరు సంస్థానంలో మే 1 వ తేదీ నుండి సత్యాగ్రహం ప్రారంభించడానికి నిర్ణయిస్తూ మైసూరుస్టేటు కాంగ్రెసుకార్యవర్గం ఒక తీర్మానం చేసింది. తీర్మానంలో మైసూరు ప్రజలంతా బాధ్యతాయుతప్రభుత్వం కొరకు జరిగే సత్యాగ్రహంలో వచ్చే కష్టాలు నెనర్కొని త్యాగాలు చేయవలసిందిగా కోరుతూ ప్రజలను హెచ్చరించింది.

రేపు బౌరింగుపేటలో జరుగబోయే అఖిల మైసూరు కాంగ్రెసు కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెడతారు.

ప్రభుత్వం వెంటనే ప్రజావాంఛలను నెరవేర్చడానికి తగినచర్యలు తీసుకోబోయినట్లయితే, మైసూరుకేగాక యావత్తుకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తూంది.

ప్రజాభిప్రాయప్రకారం [illegible] లో భారతయూనియన్ [illegible] సంపుకుంటే, ఇంతవరకూ మైసూరు [illegible] ఈవిషయంలో తమ వైఖరి [illegible] తెల్పకపోవడాన్ని ఈ తీర్మానం [illegible]

పోరాటం తీసుకొనిరావడంలో [illegible] అధికారం చెలాయించ కాలిక ప్రభు[illegible] తుదవేవాదనను ఖండిస్తూ, బాధ్య[illegible] ప్రభుత్వంలో అధికారం ప్రజలందరికీ [illegible] మిస్తుందని తీర్మానంలో మైసూరు [illegible] గ్రెసు కార్యవర్గం ఖండితంగా తెలియ[illegible]

పెదప్రోలులో పోలీస్ బీభత్సం

చల్లపల్లి జమీందారు దౌర్జన్యాలు

చల్లపల్లి, మార్చి 28

పెదప్రోలు గ్రామచెరువులను ఆక్రమించుకోడానికి చల్లపల్లి జమీందారు చేస్తున్న కుప్రయత్నాల ఫలితంగా నిన్న పెదప్రోలు గ్రామంలో ముగ్గురు స్త్రీలు, ముగ్గురు పురుషులు అరెస్టు చేయబడ్డారు. రిజర్వుపోలీసు గ్రామస్తులను లాఠీలతో కొట్టారు. ఈ లాఠీ చార్జీలో 12 గురు గాయపడ్డారు. గాయపడినవారిలో 5 గురు స్త్రీలు కూడ ఉన్నారు.

గ్రామస్తులెవరూ చెరువులో చేపలు పట్టకూడదని 144 వ సెక్షను యిదివరకే ప్రయోగించబడింది. కాని జమీందారుకు అనుకూలంగా మండవ సీతారామయ్య అనే ఆయన మరికొంతమందితో చేపలు పట్టడానికి చెరువులోదిగారు. 15 గురు రిజర్వుపోలీసులు వీరికి మద్దతుగా వచ్చారు. గ్రామస్థులు వెళ్ళి జమీందారు మనుష్యులతో చేపలు పట్టడానికి వీలులేదని చెప్పారు. అందుపై పోలీసులు గ్రామస్థులపై లాఠీచార్జి చేసి పైఆరుగురిని అరెస్టుచేసి లారీలోఎక్కించి తీసుకుపోయారు. తిరిగిసాయంత్రానికి రెండు లారీలనిండుగా రిజర్వుపోలీసు పెదప్రోలు వచ్చి ఆరాత్రిమండవ సీతారామయ్య యింటి వద్దనే మకాంపెట్టారు.

నేటి ఉదయం పెదప్రోలు, కప్తాన్‌పాలెం గ్రామాలలో అరెస్టులు, సోదాలు ప్రారంభించి మరో 6 గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మండవ సీతారామయ్యను వెంటపెట్టుకుని అతడు చూపించినవారినల్లా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తుపాకులతో కాలుస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు.

చల్లపల్లి ఎస్టేటులో పోలీసుల బీభత్సం ఎక్కువగావుంది 75 గురు రిజర్వు పోలీసులను, 3 లారీలను "శాంతి ఒప్పంద" పేరుతో జమీందారుకు మద్దతుగా ఎస్టేటులోఉన్నారు.

ఈ సాముదాయిక చెరువుల దురాక్రమణను ప్రతిఘటించిన సందర్భంలో ఈనెల 2 వ తేదీనికూడ 17 గురు రైతులు అరెస్టు చేయబడి తర్వాత జామీనుమీద విడుదలయ్యారు. కాని, 25 వ తేదీన కేసు వాయిదా అవసినగర్ద వెళ్ళగా వీరిలో ముగ్గురిని పీరయ్యగారితో కలిపి 8 మందిని ఏకారణం చూపకుండానే తిరిగి అరెస్టుచేశారు.

ఈ విధంగా జమీందారీ దౌర్జన్యాలు మద్దతుయిస్తూ ప్రజలలో భయోత్పాతం [illegible] గిస్తూన్న పోలీసులను వారించకుండా ప్రభుత్వంపట్ల ప్రజలలో అసంతృప్తి వ్యాపిస్తోంది.

బీహారు కాంగ్రెసు అధ్యక్షుని హత్య

పాట్నా, మార్చి [illegible]

బీహారు రాష్ట్ర కాంగ్రెసుకమిటీ అధ్యక్షులు, కార్మికనాయకులు ప్రొఫెసర్ అబ్దుల్ బే[illegible] పాట్నాకు 12 మైళ్ళ దూరంలోఉన్న [illegible] దగ్గర హత్యచేశారు. ఈ విషయం తెలి[illegible] వెంటనే బీహారు ప్రధాని శ్రీకృష్ణసి[illegible] మరికొంతమంది మంత్రులు హత్యజరి[illegible] చోటికి వెళ్ళారు.

సాయంత్రం 7 గంటలప్పుడు ప్రొఫెసర్ అబ్దుల్‌బేరి సాధనగుప్త అనే మరి[illegible] కార్మిక నాయకునితోకలిసి, కార్‌లో [illegible] పాట్నా తిరిగివస్తుండగా, కొంతమంది కారునుఆపి సాధనగుప్తానుకొట్టి, అబ్దుల్ బేరిని కాల్చిచంపారు. ఈ చంపినవారు ఆజాద్‌హింద్ ఫౌజుకు సంబంధించినవారని తెలుస్తోంది.

హత్యజరిపినవారు అరెస్టు చేయబడ్డారు.

కల్లోలాల నాపుటకు సైన్యాలు పిలిచారు

కలకత్తాలో మరలకొట్లాటలు

కలకత్తా, మార్చి [illegible]

మనిక్తోలా, బలియాఘాట్, సర్కులర్ రోడ్డుప్రాంతాలకు కల్లోలాలు వ్యాపిస్తున్నవనే ఆలోచనతో సైన్యాలను పిలిపించారు.

నేడు కలకత్తామొత్తంమీద 30 మంది కొట్లాటలలో గాయపడ్డారనీ, వారిలో ఇద్దరు చచ్చిపోయారనీ తెలుస్తోంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

...మీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒకభాగమే మా పోరాటం

— డెన్మార్కు ప్రతినిధి

...తివారికి తిండీ, బట్ట, వృత్తీ కల్పించేటందుకు యువజనులు పాటుబడాలి

యుగోస్లావియా ప్రతినిధి

కృష్ణాజిల్లా యువజన మహాసభలో ప్రపంచ యువ నాయకుల ప్రసంగాలు

"మేము ప్రపంచంలో 62 దేశాల యువజన ప్రతినిధులుగా మీ దేశానికి ...ము. మీ అందరి స్నేహాన్ని అభిం... అందరం కలసి ప్రపంచ ...సంస్కారానికై కృషిచేద్దాం. మీరు ...చే స్వతంత్ర పోరాటానికి మేం ...గా నిలబడుతాం. మీ విభేదాలను ...డి. ఐక్యతతో స్వాతంత్ర్యాన్ని ...చి మీ దేశంలో సుస్థిర శాంతి ...ల్పండి" అని కృష్ణాజిల్లా యువజన మహాసభలో సోవియటు ప్రతినిధి సందేశమిచ్చింది.

కృష్ణాజిల్లా యువజనమహాసభమార్చి ...ండి 20 వ తేదీవరకు చిన ఓగిరా...లో దిగ్విజయంగా జరిగింది. ఈ ...జనసంఘం గత పది సంవత్సరాల...కి జిల్లాలో యువకులలో అపూర్వ ...వ్యంతీసుకొనిరావడానికి ఎంతో కృషి ...ది. జిల్లాలో ఎనిమిది తాలూకాలలో ...ప్తి చెంది 808 గ్రామాలలో 11000 ...ది యువకులను 'స్వాతంత్ర్యం-శాంతి ...భ్యుదయ' జెండాలక్రింద సమీకరిం...ది.

ఈ సంవత్సరం సంఘ కార్యకర్తలు ...సభను మన దేశంలో సంచారం ...న్న ప్రపంచ యువజన రాయబార...న్ని మహాసభకు ఆహ్వానించారు.

ఆహ్వానసంఘం ఏర్పాట్లు

చినఓగిరాలలో మహాసభను, ఆటల...నిక పోటీలను జయప్రదంగా జరప...కి శ్రీ జె. ఎస్. ఆర్. శాస్త్రిగారి ...ధ్యక్షతన ఆహ్వానసంఘం ఏర్పడి ...కుగా ఏర్పాట్లు చేశారు. చుట్టుపట్ల ...మాలలో యువకులు దళాలుగా బయ... రెండువేల రూపాయలకు పైగా ...దాలు వసూలుచేశారు. 60 మంది ...వకులు 16 వ తేదీనాటికే 5 ఎకరాల ...ంలో మహాసభ జరపడానికి 'వీరేశ...గ నగర్' నిర్మించారు. నగర సింహ ద్వారానికి రెండువైపులా "కోడి రామమూర్తి, కల్పనాదేవి"గార్ల పేరిట 2 గేట్లు నిర్మించారు. గ్రామంలో యువకులలో ఆదర్శంగా పనిజేసి మరణించిన దశరథ రామయ్య, శిశాళి కరువు నివారణచేస్తూ మరణించిన యువకుడు రాఘవరెడ్డిగార్ల పేరిట ఆటస్థలాలను అలంకరించారు. గ్రామానికి రావడానికి అడ్డుగా వున్న పుల్లేరుకు 24 గంటలలో యువకులు స్వయంగా పెద్ద వంతెన నిర్మించారు. "మనవాళ్ళేం చెయ్యలేరు, పుల్లేరుకు వారధికట్టారు" అంటూ పెద్దలు విస్తుపోయారు.

వైజ్ఞానిక మహాసభ

17 వ తేదీ రాత్రి 8½ గంటలకు ఆంధ్రరాష్ట్ర ప్రజానాట్యమండలి ఆర్గనైజరు శ్రీ జి. రాజారావుగారి అధ్యక్షతన వైజ్ఞానిక మహాసభ జరిగింది.

ప్రఖ్యాత నటకులు శ్రీ కోడూరి అచ్చయ్యగారు మహాసభను ప్రారంభిస్తూ వివిధ కళారూపాలను గురించి వివరిస్తూ, నాటకాల విశిష్టతను గురించి ఉదాహరణలతో వివరించారు.

"కాలానుగుణ్యంగానాటకాలురావాలి. సమాజంలోని కుళ్ళును నిర్మూలించడానికి ప్రజలను కర్తవ్యనిర్వహణకు పురిగొల్పే నాటకాలు రావాలి." అని అచ్చయ్యగారు ప్రబోధించుతూ విరమించారు.

వైజ్ఞానిక పోటీలు

వివిధ తాలూకాలనుండి వివిధ దళాలలో వైజ్ఞానిక పోటీలలో పాల్గొనడానికి 200 మంది యువకులు వచ్చారు. మొత్తం 17 ప్రదర్శనాలిచ్చారు. పోటీలలో గుడివాడతాలూకా దళం ప్రథమంగాను, బెజవాడ పట్టణదళం ద్వితీయంగాను నిర్ణయించబడ్డాయి. గుడివాడ దళంలో 'ఇదీలోకం'లో బాగా నటించిన శ్రీమతి కొండపల్లి కోటేశ్వరమ్మగారికి కృష్ణాజిల్లా ప్రజానాట్యమండలివారు వెండికప్పునుబహూకరించారు. 'అల్లరి సూర్యం' ప్రదర్శించిన బెజవాడదళం వారికి రాష్ట్ర ప్రజానాట్యమండలి వారు ఒక మెడలిచ్చారు.

ఆటలపోటీలు

18, 19 తేదీలలో ఆటలపోటీలు జరిగాయి గత సంవత్సరంలో వివిధతాలూకాలలో పోటీలు జరిగినప్పుడు మొత్తం 1800 మంది యువకులు పాల్గొన్నారు. అన్నిఆటలలో 'విన్నర్సు' - రన్నర్సుగా వచ్చినవారు. చేబ్రోలు గుడులో కోలవెన్ను యువజన సంఘటీము, మోపర్రు ... వరం. కైకలూరు యూనిటీ టీము, గుండు విసరుటలో యన్. రామారావు, గడ దూకుటలో కె. చిట్టిబసవయ్య, పొడవుదూకుటలో ఎ. నాగేశ్వరరావు, ఎత్తుదూకుటలో కె. చిట్టిబసవయ్యగార్లు ప్రథమంగా పోటీలలో నెగ్గారు.

మహాసభ

20 వ తేదీ సాయంత్రం వెయ్యిమంది స్త్రీ, పురుషులు 'ప్రపంచ యువజన సమితి జిందాబాద్' కృష్ణాజిల్లా యువజనసంఘం జిందాబాద్ అను నినాదాలతో బారులుతీసి నడుస్తూ, ఊరేగింపుతో నాలుగు ఫర్లాంగులు ఎదురువెళ్ళి ప్రపంచ యువజన ప్రతినిధులను ఆహ్వానించి సభామంటపానికి తీసుకొచ్చారు.

గ్రామ గ్రామాలనుండి ప్రజలు ఆకాశము దద్దరిల్లేటట్లు వినాదాలిచ్చుకుంటూ, పాటలు పాడుకుంటూ, జయజయధ్వానాలు చేస్తూ యెడతెగని ప్రవాహంగా వచ్చారు మహాసభ ఆవరణలో 50 వేల మందిపైగా ప్రజలున్నారు. మహాసభలోని ప్రజానీకాన్ని చూచి ప్రపంచ యువజన ప్రతినిధులు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు ఆర్డినెన్సు ప్రసాదించినా నిర్బంధాలవల్ల సభ జరుగదంటూ వ్యతిరేకులు పుకార్లు లేవదీసినా ప్రజలు లెక్కచేయకుండా వచ్చారు.

ఆహ్వానసంఘాధ్యక్షులైన శ్రీ జె. యస్. ఆర్. శాస్త్రి ప్రపంచ యువజన రాయబారసభ్యులను (డెన్మార్కు, ఫ్రాన్సు, యుగోస్లావియా, రష్యాప్రతినిధులను) ఆహ్వానిస్తూ మాట్లాడారు. శ్రీ వేముపల్లి వెంకటనాసు యువకపతాకాన్ని ఎగురవేశారు.

మహాసభకు జిల్లాయువజన సంఘాధ్యక్షుడు శ్రీ కాటినేని సూర్యప్రకాశరావు అధ్యక్షత వహించారు.

మహాసభ జయప్రదంగా జరగాలని ఆశిస్తూ ప్రముఖులు పంపిన సందేశాలను చదివి వినిపించాను.

ప్రపంచ యువజన ప్రతినిధులు ఉపన్యసించడానికి లేవగానే సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.

ప్రపంచ యువనాయకుని ప్రసంగం

డెన్మార్కు ప్రతినిధి, రాయబారవర్గ నాయకుడూ అయిన మారిస్ ఓలేసన్ ఇలా ఉపన్యసించారు:

ఐక్యంగా శత్రువుని ప్రతిఘటించాం

"మేము మీదేశం విదేశీయులుగా రాలేదు; మిత్రులుగా వచ్చాం. మీస్థితిగతులు తెలుసుకోడానికి వచ్చాం. లక్షలాది యువజనసమితి సభ్యులతరఫున మేం మీకు అభినందనా లర్పించవచ్చాం. ప్రపంచయువజన సమితిలో 62 దేశాలవారున్నారు. వివిధ రాజకీయభేదాలు ప్రాయాలుగలవారున్నారు. వివిధ మతస్థులు, జాతులవారున్నారు. దృక్ప... ...నా ఎలా సమీకరించబడ్డారాఅనే సందేహం కల్గడం సహజం.

మీరు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల క్రిందబానిసలుగా వుంటున్నట్లే "కొద్ది సంవత్సరాల క్రితం మేము ఫాసిస్టు జర్మనీ, మిలటరిస్టు జపాన్ల క్రింద నరకయాతనలు అనుభవించాం. ఉమ్మడిశత్రువును ఎదుర్కొనుటకు అంతా ఐక్యమయ్యాం. విజయాన్ని సాధించాం. శత్రువు పరాజితుడయ్యాడు.

"ఈ జండాపై ముద్రింపబడియున్న "స్వాతంత్ర్యము, శాంతి, అభ్యుదయ"మనే ఆదర్శాలకు ప్రతి ఒక్కడూ తన సర్వస్వాన్ని ధారపోస్తాడు. అస్వతంత్ర దేశాలకు స్వాతంత్ర్య సముపార్జనా సాధనకే ఈఆశయా లేర్పడినవి. ఈ ఆదర్శంతోనే, దృక్పథాలు వేరైనా ఒకేజండాక్రింద నిలబడగల్గారు."

ఇంకా ప్రపంచ యువజనసమితి కార్యకలాపాలను గురించి ప్రసంగించుతూ యిలా మాట్లాడారు.

ప్రపంచ యువజనసంఘ నిర్మాణ చరిత్ర

"1945లో ప్రపంచ యువజనసమితి లండన్‌లో స్థాపించబడింది. యుద్ధాన్నుండి బయటపడిన, ఇంకా యుద్ధంలో చిక్కుకొనివున్న దేశాలవారమంతా సమావేశమై చర్చించుకున్నాం. ప్రపంచ ప్రజల అభ్యున్నతికి యువకులంతా పాటుబడ్డాలని అభిప్రాయపడ్డాం, ఆ సభలో భారత దేశపరిస్థితులను చర్చించాం, అంతేకాదు; మీదేశం స్వయంగావచ్చి, మీ పరిస్థితులను కండ్లారచూచి సాయపడాలనుకున్నాం. మీరు స్వాతంత్ర్యం కొరకు పాటుపడుతున్నారు. మేముకూడా మీలాగే పోరాడి స్వాతంత్ర్యం సంపాదించాం. మీరు ఈరోజు బ్రిటిష్‌సామ్రాజ్యానికి వ్యతిరేకంగాసాగించే స్వతంత్ర పోరాటంలో భాగమే మా పోరాటం కూడా. మా, మీ ఆశయం, గమ్యం ఒక్కటే. ప్రపంచంలో అంతా స్వతంత్ర మనుభవించాల్సిందే. అందుకే ప్రపంచ యువకులమంతా ప్రపంచ ప్రజల అభ్యున్నతికి, పాటుబడదాం."

యుగోస్లావియా ప్రతినిధి అభిభాషణ

యుగోస్లావియా ప్రతినిధి యిలా ఉపన్యసించాడు:

"ప్రపంచంలో వివిధవర్గాల యువకులంతా ప్రపంచ యువజన సమాజంలో... ...ండి పనిచేస్తున్నారు. యువకులందరికీ చేయదగ్గపని, దోపిడీకిఅగత్యంలేకుండా, శ్రమకు తగిన ఫలితం ఉండాలనీ, ఇష్టమొచ్చిన వృత్తికి అవకాశాలు కల్పించ జేయాలనే ఆశయాలకే ప్రపంచ యువజన సమితి పనిజేస్తున్నది.

ప్రతివారికి తిండీ, బట్ట, వృత్తీ కల్పించాలి

"మీ దేశంలో మీరంతా దుర్భర దారిద్ర్యానికి గురవుతున్నారని గుర్తించాం. రైతులందరకు భూమి, కూలీలకు వృత్తులు కల్పించాలి. అలాంటి అవకాశాలుంటేనే ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు. పుష్టిగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిదేశంలో ప్రాథమిక విద్య ఉచితంగా యివ్వాలి. మాతృభాషలోనే చదువుచెప్పాలి. పనపోతలులేని విద్యావిధానం ఉండాలి. అప్పుడే ప్రతి యువకుడు అభివృద్ధికాగలడు.

"చైనా, ఇండో-చైనా, పర్షియా, ఇండియా తదితర అస్వతంత్ర దేశాలలోని యువకులకు స్వతంత్ర అభిప్రాయాలు కల్గాలంటే మిలిటరీ రాజ్యంపోవాలి. పౌరసత్వాలను అణచే ప్రభుత్వాలు ఉండరాదు. అడుగడుగుకు ప్రజల అభివృద్ధికి ఆటంకం కలుగజేసే ప్రభుత్వాలను ఐక్యతతో ఎదుర్కొనాలి. మా దేశం పరాధీనదేశంగా ఉన్నప్పుడు మీవలె మేమూ బాధలుపడ్డాం. ఎన్ని భేదాభిప్రాయాలున్నా శత్రువును ఒక్కుమ్మడిగా యెదుర్కొని తరిమివేశాం. స్వతంత్రుల మయ్యాం. అలాగే మీరు కూడా ఐక్యతతో మీ స్వాతంత్ర్యాన్ని సాధించుకోండి. మీ స్వాతంత్ర్య పోరాటానికి సంపూర్ణ సానుభూతి, సహాయం కలుగజేయడమే ప్రపంచ యువజన సమితి ఆశయం."

సోవియట్ ప్రతినిధి సందేశం

సోవియట్ ప్రతినిధి ఓల్గా యిలా ఉపన్యసించింది:

"ప్రపంచయువజన సమాజం తరపున...

మారిస్ ఓలేసన్ (డెన్మార్కు ప్రతినిధి)

జీన్ లాటిషియన్ (ఫ్రాన్సు ప్రతినిధి)

మీ దారిద్ర్య దాస్య స్థితిని ప్రపంచానికి చాటుతాం

— సోవియట్ ప్రతినిధి

మీ స్వతంత్ర ఉద్యమానికి అండగా వుంటాం

— ఫ్రాన్సు ప్రతినిధి

50 వేల ప్రజలకు యువజన ప్రతినిధుల ఉజ్వల సందేశం

...లుగా ఉంచుకోవాలని చూచే యుద్ధోన్మాదులు ఈ వినాదాన్ని లేవదీస్తున్నారు. చర్చిల్ భారతదేశానికి స్వాతంత్ర్యం యివ్వకుండా వుండాలనే దృష్టిలో ఈ ప్రచారం ప్రారంభించాడు. కోట్లకొలది నీగ్రో ప్రజలను తమ క్రింద బానిసలుగా ఉంచుకోవాలనే దృష్టితో ట్రూమన్ రంకెలు వేస్తున్నాడు. మరొక ప్రక్క ప్రపంచ ప్రజాస్వామిక శక్తులన్నీ సుస్థిరశాంతికావాలంటున్నాయి. ఇవి ఈ యుద్ధోన్మాదుల ఆటలుసాగనీయవు.

"మీరు సాగించే స్వతంత్ర పోరాటానికి మేం అండగా నిలబడతాం. మీరు మీ విభేదాలను మరువండి. ఐక్యతను నిర్మించండి. స్వతంత్రం సాధించండి. ప్రపంచ సుస్థిరశాంతికి పునాదులువేద్దాం.

ఫ్రాన్సు ప్రతినిధి ఉపన్యాసం

ఫ్రాన్సు ప్రతినిధి మాట్లాడుతూ ఇలా అన్నారు.

"ఈ రోజు వీట్‌నాంలో జరిగే పోరాటం మాదేశ యువకులను కలవరపరుస్తున్నది. మేమంతా వీట్‌నాం ప్రజల స్వతంత్ర కోర్కెను బలపరుస్తున్నాం. ప్రపంచంలో ప్రతిదేశమూ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవించాలనే మా సమితి ఆశయం. ఈ ఆదర్శంతోనే మీ దేశం వచ్చి మీ స్థితిగతులను చూడవచ్చాం. మీ స్వతంత్ర పోరాటానికి సంపూర్ణ సహకార సానుభూతులను అందజేయవచ్చాం.

విద్యార్థి నాయకుని ఉద్బోధ

తరువాత అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి అన్నదా భట్టాచార్య ఉపన్యసించారు.

"ఈనాడు యెచ్చటచూచినా భారత దేశంలో హిందూ-ముస్లిం కలహాలతో రక్తం ప్రవహిస్తోంది. మరొక ప్రక్క మన స్వాతంత్ర్య సంపాదనకు విద్యార్థులంతా ఐక్యతతో పోరాడుతున్నారు. అలాగే యువకులుకూడా ఏ కులమతాలకు చెందినా ఒకే ఆదర్శం కొరకు పోరాడుతున్నారు. బెంగాల్‌లో వీట్‌నాంప్రజల స్వాతంత్ర్యపోరాటంపట్ల విద్యార్థులు సానుభూతి ప్రదర్శనలుచేస్తే బ్రిటిష్‌ప్రభుత్వం కాల్పులు కాల్పించింది. ఆలాగే కూలీ, రైతులు వారి హక్కుల కొరకు పోరాడుతుంటే వివిధ రాష్ట్రాలలో కాల్పులు సాగిస్తున్నారు.

దీనికి వ్యతిరేకంగామనంజరిపే ఐక్య పోరాటమే స్వతంత్రపోరాటంలో ఒక భాగం.

"స్వతంత్రపోరాటం ఆరంభమైంది. కార్మిక రంగాలలో, వ్యవసాయ క్షేత్రాలలో, స్కూళ్ళలో ప్రతిచోటా ప్రారంభమైంది. ఈ పోరాటాన్ని యింకా ముందుకు తీసుకుపోయి ...వాదాన్ని పారద్రోలేవరకు ... భారత విద్యార్థులు, యువ... పనికిరాదని. స్వతంత్ర ... ఐక్యతతో ఉజ్వలంగా ము... వాలి."

మహాసభ అనంతరం ... నాట్యమండలి వారిచే ... చెంచీత, కష్టజీవి నృత్యం ... నవి ప్రదర్శించారు.

మహాసభ "ప్రపంచ యువజన... జిందాబాద్"; "కృష్ణా యువజనసం... జిందాబాద్"; "ప్రజారక్షణ దళం ... చేయాలి" అనే నినాదాలతో జయప్రదంగా ముగిసింది.

— వై. వి. కృష్ణారావు

(కృష్ణాజిల్లా యువజనసంఘ, కార్యదర్శి.)

ఓల్గా చెక్‌చోట్నికా (సోవియటు ప్రతినిధి)

నేను ముఖ్యంగా ఈసమావేశానికివచ్చిన స్త్రీలకు అభివందనాలర్పిస్తున్నా. అనేక సంవత్సరాల తరబడిగా హిందూదేశం ప్రపంచంలో ఒక భాగంగా గుర్తింపబడుట లేదు. ప్రపంచాన్నుండి వేరైవున్నది. మీ దేశంలో ఏమి జరుగుచున్నదో, మీ స్థితిగతులేమిటో యితర దేశాలలో ఎవ్వరికీ తెలియదు.

ఈ దారిద్ర్య పరిస్థితిని ప్రపంచానికి చాటుతాం

"ఇచ్చట కోటానుకోట్ల ప్రజలకు తిండిలేదని వారికి తెలియదు. మేమంతా భారతదేశంలోని నిజపరిస్థితులను తెలుసుకుని, స్వయంగా చూచినవి ప్రపంచంలో ప్రచారం చేయవచ్చాం. కోటానుకోట్ల పిల్లలకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారని, సుందరమైన నగరాలలోనే అనేకకొలది ప్రజలు ఇళ్ళు, వాకిళ్ళు తిండి తిప్పలులేకరోడ్లమీదపరుంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలియజేస్తాం. భాగ్యవంతమైన భారత దేశంలో కరువురాక్షసికి కోట్లకొలది బలి అవుతున్నారని బట్టబయలు జేస్తాం.

"యుద్ధకాలంలో అగ్రరాజ్యాలు ప్రపంచంలోని అన్ని దేశాల స్వతంత్రాన్ని గుర్తించడానికే ఆని వాగ్దానం చేశాయి ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఆయాదేశాలకు అధికార హస్తగతం చేయడానికి నిరాకరిస్తున్నాయి. స్వాతంత్ర్యం యివ్వాలని మీరు గద్దించి అడగాలి. భారత యువతీయువకుల స్వాతంత్ర్య కోర్కెను ప్రపంచ యువతీయువకులంతా బలపరుస్తారు.

స్వాతంత్ర్యం ఈయనివారే యుద్ధప్రలాపాలు పలుకుతున్నారు

"ప్రపంచంలో కొందరు అప్పుడే మూడవ ప్రపంచ యుద్ధంవస్తుందని ప్రచారం ప్రారంభించారు. ప్రపంచ ప్రజలను తమక్రింద శాశ్వతంగా బానిస...

సమీక్ష

"నవయుగ"

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి, యువజన మాసపత్రిక

సంవత్సర చందా రు 3-0-0 అరండల్ పేట.
విడి ప్రతి 0-4-0 గుంటూరు.

గుంటూరునుండి నవయుగ మాసపత్రిక ప్రథమ సంచిక వెలువడింది. ఈ పత్రిక ఆంధ్రరాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన నడుపబడు సచిత్ర మాసపత్రిక.

సంపాదకులు 'మా మాట'లో ఇలా చెప్పుకున్నారు.

"'నవయుగ' ఆంధ్ర విద్యార్థి, యువజన ఉద్యమాలను సమన్వయం చేసి ముందుకు తీసుకొని పోతుంది.

"రాజీమార్గాలనుగాక, విప్లవబాటను విద్యార్థి యువకులు అనుసరించునట్లు కృషి సల్పుతుంది.

"నవయుగ దేశాభ్యుదయమునకు యువజన, విద్యార్థి ఉద్యమాభివృద్ధికి తోడ్పడు ప్రతిచర్యను, మార్గమును బలపరచుతుంది."

ఈ ఉన్నతాశయాలన్నిటినీ ఈ పత్రిక నెరవేర్చగలదని మావిశ్వాసం.

ఈసంచికలో ఆంధ్రయువజనఉద్యమ పుట్టుపూర్వోత్తరాలను వివిధరంగాలలో సంఘకృషినిగురించి క్లుప్తంగా సమీక్షను ప్రచురించారు. ఉత్తమ విద్యావిధానము కొరకు ఆంధ్రవిద్యార్థుల పోరాటాన్ని సమీక్షచేస్తూ మరొక చక్కని వ్యాసాన్ని ప్రకటించారు.

నిరుద్యోగ సమస్యపైన, రాజ్యాంగసభపైన, విషయసంపూర్ణమైన, విజ్ఞాన బోధకమైన వ్యాసాలున్నాయి.

కథలూ, పద్యాలూ, విజ్ఞానవిశేషాలు, వ్యంగ చిత్రాలతో కూడిఉంది, "నవయుగ" ప్రథమ సంచిక. మున్ముందు యింకా ఆకర్షవంతంగా తీసుకొస్తారని ఆశిస్తాం. అనువాదాలు సాధ్యమైనంత తగ్గించి స్వతంత్ర వ్యాసాలకు పూనుకోవాలని, మరింత ఉత్తేజకరమైన రసవత్తరమైన గీతాలు ప్రకటించాలని సంపాదకులను కోరుతున్నాం.

ఆంధ్ర యువకులకు ప్రత్యేకంగా ఒక పత్రిక లేదనే కొరత నేటితో తీరిపోయింది.

విప్లవ భాగవత కథాక్రమం బెట్టెదనిన ....

పంజాబ్ మతకలహాలు తెల్లఉద్యోగులే రెచ్చగొట్టారు

మంత్రివర్గం ఏర్పాటుకాకుండా అంతర్యుద్ధం బెదిరింపు

నాయకులను అల్లీ వలలో వేసే ఎత్తులు

• గవర్నర్ జెంకిన్సు తన పదవి కాను చక్కగా నిర్వర్తించాడు. పంజాబుకు నిప్పంటించాడు. భగభగ మండుతున్న పంజాబు నేడు మండిపోతూంది.

హిందూ-ముస్లిం-సిక్కు సామాన్యప్రజల ఇళ్ళను, వారి జీవితాలను మాత్రమేకాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విధ్వంసం చేయదలచుకున్నది. పంజాబీల దేశభక్తినే నిర్మూలించాలని వారి ఆశ.

ఈ పరకత్వాలు ఎలా అంకురించాయనేది మరచిపోకండి.

ఒకనెం షూ ర్తిగా [illegible] ప్రభుత్వ [illegible] వ్యతిరేకంగా లీగు ఉద్యమం నడచింది. ఊరేగింపులు, ప్రదర్శనలు, వివాదాలు, ఉపవ్యాసాలు నడిచాయి. ఈ ఉద్యమంలో మతకలహాలు రెచ్చగొట్టాలని బ్రిటిష్ ఏజంట్లు తమ పాయశక్తులా పోరాడారు. పంజాబుకు నిప్పంటించే వారి ప్రయత్నాలను పంజాబు హిందూ, ముస్లిం, సిక్కు ప్రజలు భగ్నం చేశారు.

పెద్ద ఎత్తుగడలు

ఆకాశంగంజెందిన ఈ సామ్రాజ్యవాద ఉద్యోగులు పెద్దఎత్తుగడలకు పూనుకున్నారు. గవర్నర్ జెంకిన్సు, ప్రధాన కార్యదర్శి మార్షల్వార్లు, పోలీసు అధికారులు, ప్యాకట్ జెంకిన్సులు, జిల్లా కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు చర్చించుకొని దాడికి పథకాలు తయారుచేశారు.

వివరంగా వేవెల్కు ఒక నివేదికను పంపారు. అతడు లండన్కు పంపాడు. లండన్ లోని పెద్దమనుష్యులు ఇలాంటి ఎత్తుల్లో శేయితిరిగినవారు పెదావ అన్నారు. కాని అట్లీ ప్రకటనవరకు ఆగాలన్నారు. అప్పుడైతేనే ఈ ప్రణాళికలు సంపూర్ణంగా ఫలించగలవన్నారు.

పంజాబు తెల్లదొరలను తయారుగా ఉండమని వేవెల్కు చెప్పి పంపించారు. ఫిబ్రవరి 18న తిరిగి వేవెల్ తన కార్యదర్శి అబెల్ను లాహోరుకు విమానంలో పంపాడు. బ్రిటిష్ దాసులైన ఖిజర్ హయత్ [illegible], ఫిరోజఖాన్ నూన్లు అతనితో "సమాధానం" కుదుర్చుకున్నారు. మతకలహాలు రెచ్చగొట్టలేదని ఉద్యమం [illegible] కోద్యోగులకు స్పష్టమై పోయింది. [illegible] జరిగిపోయింది. తమ కొత్త ప్రణాళికలను అమలుజరపడానికి తెల్లదొరలు పూనుకున్నారు.

వెంటనే కొన్ని సంఘటనలు చకచకా జరిగిపోయాయి. పంజాబు వీధులలో దిగ్భ్రాంతి చెందింది. కాని తెల్లదొరలకు మాత్రం ప్రత్యంశమూ ముందే తెలుసు గనక వారికి మాత్రం ఆశ్చర్యపడలేదు. దురదృష్టవశాత్తు వారనుకున్న రీతిగానే సంఘటనలు జరిగాయి.

పంజాబును తగులబెట్టిన నిప్పురవ్వ

మార్చి 2 తేదీరాత్రి పదిగంటలకు ఖిజర్ హయత్ తన రాజీనామా ఇచ్చారు. మంత్రివర్గంలోని మిగత సహచరులకుకూడ ఆఖరుక్షణం వరకు ఈ రాజీనామా సంగతి తెలీదు.

ఖిజర్ రాజీనామాను తయారుచేసిన ఆంగ్లేయ ఉద్యోగులు బహు తెలివిగా వ్రాశారు. అట్లీ ప్రకటనవల్ల ఏర్పడిన మారిన పరిస్థితి కారణముంటూ వాడు బాహాటంగా [illegible] 1948 జూనులో అధికారంలోనున్న మంత్రివర్గానికి బ్రిటిష్ వారు అధికారం అప్పగించనున్నారని కూడ వ్రాశాడు.

ఈ రాజీనామా ప్రకటన అప్పటికే కిరోసిన్లో తడపబడివున్న పంజాబుకు నిప్పు పెట్టింది.

భారతదేశ ఏకతో, విభజనో మంత్రివర్గంమీదనే ఆధారపడి ఉన్నట్లు రాజీనామా చిత్రించాడు. అంతర్యుద్ధాన్ని ఇంతకన్నా ప్రేరేపించడం వేరేఉండదు.

మరుసటిరోజు మార్చి 3న బ్రిటిష్ వారి ప్రణాళిక తనపని ఆరంభించింది. లీగు చిన్న చిన్న ఊరేగింపులను లాహోరంతటా నడిపించింది, విజయోత్సవాలు.....

పాకిస్తాన్ వచ్చివేసింది. ఖైబరు కృతజ్ఞత తెలపాలి - ఇవీ ఆ ఊరేగింపు ధోరణి.

క్రిందటిరోజు విద్రోహి ఈరోజు వీరకేసరి అయ్యాడు. ఖైబర్ హయ్యత్ జిందాబాద్, ఖైబర్ హమారాభాయీహై! (ఖైబర్ మా సోదరుడు) అని ఆ ఊరేగింపులో నినాదాలిచ్చారు.

లీగువారి ఆనందం

లీగు మంత్రివర్గం ఏర్పడడం తప్పదని కనిపించేప్పటికి లీగువారు సంతోషపడిపోయి, ఖైబర్ బ్రిటిష్ ఏజంటని తీవ్రంగా ప్రచారంచేసిన సంగతినంతటిని మరచిపోయ్యారు. మాపులాంటి బ్రిటిష్ దాసులు బ్రిటిష్వారు లీగుపై ప్రేమ కనబరచారని ఉబ్బిపోయారు.

బ్రిటిష్ వారనుకున్నదే కాంగ్రెస్వాదులు ఖైబర్ రాజీనామాను వ్యాఖ్యానించారు. ఒక సంవత్సరం ఖైబర్తో కలిసిపోవడంమూలంగా కాంగ్రెసు నాయకుల సామ్రాజ్య వ్యతిరేకత మొద్దుబారింది. రాజీనామావల్ల లీగుకు విజయం వచ్చిందని, భారతదేశ విచ్ఛిన్నతా ప్రమాదం ఏర్పడిందని వీరు భావించారేకాని ఇందులోని బ్రిటిష్ కుట్రను గ్రహించలేదు. కాంగ్రెస్ దృక్పథాన్ని వివరించేందుకు లాహోరు జిల్లా కమిటీ ఒక సభను ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్ అకాలీలమాటవింది

పర ప్రాంతం కాకముందేమితవాదులైన అకాలీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘంవారు మత నినాదాలు, లీగు వ్యతిరేక నినాదాలిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామచంద్ర దీపక్ ఉపన్యసించడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆలోగా గోపీచంద్ భార్గవ తారాసింగుతోపాటు వచ్చారు. తారాసింగుకు వేదికను అప్పగించారు అంటే పంజాబు కాంగ్రెస్నే మితవాదానికి అప్పగించారన్నమాట.

ఉపన్యాసాలన్నీబ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రలను వెల్లడించేందుకు బదులు మతావేశాన్ని రెచ్చగొట్టడం జరిగింది. అకాలీ నాయకుడిందులో నాయకత్వం వహించాడు. బ్రిటిష్ కీలుబొమ్మ ఖైబర్ వాడకం బట్టబయలు చేయకుండా అతనినే తిరిగారు. ఖైబర్ను అభినందించడంలో కాంగ్రెసు, లీగు రెండూకలిశాయి.

సభముగిస్తూనే చిన్న ఊరేగింపులు లీగు వ్యతిరేక నినాదాలతో ఆరంభమయ్యాయి. అకాలీలు, రాష్ట్రస్వయం సేవక సంఘం, హిందూమహాసభ రంగాన్ని ఆక్రమించాయి. కాంగ్రెసు వెనక్కుపోయింది. కాని అప్పటికి మతోద్రేకం చెలరేగలేదు.

దేశభక్తినిమించి మతోన్మాదం రాలేదని బ్రిటిష్ ఉద్యోగులు బాధపడ్డారు.

మరుసటిరోజు (మార్చి 4) హిందూ, సిక్కు విద్యార్థులు అకాలీ నాయకత్వం క్రింద ఊరేగింపు జరిపారు. బ్రిటిష్ ఏజంట్లు తుపాకులను వదిలారు. శాంతంగా ఉన్న సభపై హెచ్చరికకూడ ఇవ్వకుండా, చెదరిపోయేందుకు అవకాశమివ్వకుండా తుపాకులు కాల్చారు.

మంత్రివర్గ నిర్మాణం

బ్రిటిష్ వారి ఎత్తులు ఫలించాయి. పంజాబులో మంటలు చెలరేగాయి.

ఈలోగా పంజాబు లీగునాయకులు మంత్రివర్గ నిర్మాణానికి మార్గాలు వెతుకుతున్నారు. లీగు [illegible] అభ్యుదయవర్గాలు, అర్డినెన్సు వ్యతిరేకఉద్యమంలో ముందునిల్చి బాధలుపడిన లీగుఅనుచరులు వెంటనే కాంగ్రెస్ అకాలీలనుకూడ పిలిచి అఖిలపక్ష మంత్రివర్గం ఏర్పరచాలన్నారు.

ఈ అభ్యుదయవర్గాల ఒత్తిడివల్ల పంజాబు లీగులోని అభివృద్ధినిరోధక వర్గాల మాట సాగలేదు. కాంగ్రెస్, లీగు నాయకులను కొయిలిషన్ ప్రభుత్వంలో చేరవలసిందని ఆహ్వానాలు కూడ తయారుచేశారు. కాని జిన్నా టెలిఫోను సందేశం ఈ లేఖలను పంపకుండా ఆపివేసింది. కేవలం ఒక అకాలీలకు మాత్రమే ఆహ్వానం వెళ్ళింది.

జిన్నా వాదమిది: కాంగ్రెసుతోచేరి ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే అది అఖిలభారత సమస్య. కాంగ్రెస్ రాష్ట్రాలలోకూడ లీగును చేర్చుకుంటేతప్ప మీరు కాంగ్రెస్ను మంత్రివర్గంలో చేర్చుకోనక్కరలేదు. కాంగ్రెసుతో కేవలం రాష్ట్రానికి సంబంధించినంతవరకు లీగు రాజీ చేసికో వీలులేదు.

ఈ [illegible] మూలంగా ఏలాగో ఏపార్టీకి చెందని కొన్ని సభ్యులను కొనివేసి మెజారిటీ పొందాలని లీగు చూచింది. ఇలాగే కాంగ్రెస్ నాయకులుకూడ భావించారు లీగుతో ప్రభుత్వంలో చేరితే లీగుకు బలం చేకూర్చినట్లవుతుందనుకున్నారు. లీగు వ్యతిరేకంగా ఖిజర్ అధికారంక్రింద ఒక మంత్రివర్గం ఏర్పరచ వీలవుతుందేమోనని చూచాడు. కడకు ఖైబర్ యూనియనిస్టులు కీలక స్థానంలో ఉండిపోయారు.

జెంకిన్సు నాటకం

గవర్నర్ నిజమైన ఉద్దేశమేదో క్రమంగా బయటపడుతున్నది. తగినంత ముస్లిమేతరుల బలాన్ని సంపాదించుకొంటే తప్ప మంత్రివర్గం ఏర్పరచేందుకు వీలులేదని లీగు నాయకులతో చెప్పాడు. ఇందుతోపాటు తిరిగి ఎన్నికలు పెట్టాలన్న వాంఛనుకూడ వెలిబుచ్చాడు. "మీరు ముస్లిం స్థానాలన్నీ గెల్చుకున్నావదే ముస్లిమేతరుల బలం సంపాదించుకోనిది మంత్రివర్గాన్ని మీరు ఏర్పరుచలేరు. అలాంటప్పుడు యెన్నికలుపెట్టి మాత్రం ప్రయోజనమేమి?" అని జెంకిన్సు అన్నాడు.

ఇవంతా చూచి లీగు వ్యతిరేకులు బలేపని చేశాడనుకోవచ్చు. కాని ఇందుతోపాటు కాంగ్రెస్ - అకాలీలకు యూనియనిస్టులను తోడ్పడవద్దనికూడ చెప్పాడన్నది మీరు మరచిపోరాదు.

అంటే జెంకిన్సు 93వ సెక్షన్ క్రింద పాలనను ఇలాగేకొనసాగించ దలచుకొన్నాడా? అదేమీలేదు. తగినంత మతకలహాలు సాగలేదనే అతనిదృష్టి.

విపరీతమైన అరెస్టులు

పడమటి పంజాబు చాల వెనుకబడిన ప్రాంతం. బ్రిటిష్వాళ్ళకి తరతరాలుగా లొంగివున్న ప్రాంతం. ఇప్పుడిప్పుడే పేదకొందరు రైతులు, భూస్వాముల పీడనను ఎదుర్కొంటున్నారు. భూములనుండి తమ్ము తరిమివేయకుండా పోరాడుతున్నారు. ఈ సమయం చూచుకొని సామ్రాజ్యవాద దాసులయిన భూస్వాములు తమ గూండాలను ఉసికొల్పారు. ఈ గూండాలు భూస్వాములపై రైతులకున్న క్రోధాన్ని మత విద్వేషంగా మార్చేందుకు చూస్తున్నారు.

బ్రిటిష్వారి బూట్లునాకే ఈ భూస్వాములు ఒక్కసారిగా ఖూనీలు చేయమని ఎందుకు ఉద్బోధిస్తున్నారు? ఇలాగైతే తమ పెత్తనం కొనసాగించవచ్చుననేకాక, బ్రిటిష్ దొరల ఆజ్ఞలు వచ్చాయి గనక వారడే ప్రకారం నడుచుకుంటున్నారు. ఇళ్ళకు నిప్పంటించి దోపిడీలు చేయిస్తున్నారు.

"తూర్పు పంజాబులో ఆరంభమయ్యే వరకు కాస్త ఆగండి" అని ప్రభుత్వ కార్యకార్యదర్శి మార్షల్వార్లు బహిరంగంగా కొందరు నాయకులకు చెప్పాడని తెలుస్తున్నది.

అకాలీ, మహాసభ మత దురభిమానులు రాత్రింబవళ్ళు కేంద్ర, తూర్పు పంజాబులలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. మతావేశంతో ఒక్కుమడిపోయిన కాంగ్రెస్ నాయకులు కొందరు కూడ వీరితో చేరారని చెప్పడానికి విగ్గుపడవలసివస్తుంది. అయినా వీరి ప్రయత్నాలు ఫలించకపోవడానికి పంజాబు రాజకీయ సంప్రదాయాలకు నిదర్శనం.

తెల్లవాళ్ళ పాలనలో

• సర్దార్ కాంతసింగొక సంగతిని బయటపెట్టాడు కమిషనర్లు, డిప్యూటీకమిషనర్లు, పోలీసు సూపరింటెంట్లు ఎక్కడయితే తెల్లవాళ్ళుగా ఉన్నారో, ఎక్కడైతే బ్రిటిష్ సేనాకేంద్రాలు దాపులనున్నవో, అక్కడే ఎక్కువ కొట్లాటలు రేగుతున్న వన్నాడు. ఇది నిజం ఎందుకనో మీరే ఆలోచించుకోండి.

• సి. ఐ. డీలు రెండువేపులా కొట్లాటలు రెచ్చగొడుతున్నారని ప్రతి జిల్లానుండి వార్తలు వస్తున్నవి. మత విద్వేషం చెలరేగేట్లు పోలీసులు తమ చేతనైనంతా చేస్తున్నారు. "దేశభక్తితో" చేస్తున్నట్లుగా రెండు మతాలవారికీ వీరు రైఫిళ్ళు సంపరాచేశారని కూడాలాహోరువార్తలు తెలుపుతున్నవి.

పైన పంజాబుపటంలో స్థూల స్వరూపాన్ని మాత్రమే నేను చిత్రించాను. బ్రిటిష్ నిరంకుశోద్యోగులు మత కలహాల నెలా సాగనిస్తున్నారో తెలపడానికి పైవిషయాలు చాలు.

వారిఆదర్శం స్పష్టమే. మత కలహాలు రెచ్చగొట్టాలనుకున్న వారి ఎత్తులుఫలించాయి, పంజాబు మంత్రివర్గాన్ని ఎరగాచూపి, దేశమంతటా అంతర్యుద్ధ ప్రమాదమున్నదని కాంగ్రెస్, లీగు నాయకులను బెదరించేందుకు వారీపని చేశారు. ఇలాగా మౌంట్బాటన్ ప్రారంభించనున్న మంతనాలకు దారిని సరిజేస్తున్నారు.

జెంకిన్సు ఎత్తుగడలకు కాంగ్రెసు వర్కింగుకమిటీ త్వరలో లొంగిపోయి, పంజాబును విభజించాలన్న సూచనతో దేశవిభజనకే ఒప్పుకోవడం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు సంతృప్తిని కలిగించింది. ఇంకా కొంత ముందుకు తమ ఎత్తుగడలను సాగించి గ్రూపింగులకు, విభజనకు కాంగ్రెసు ఒప్పించాలని వారు చూస్తున్నారు.

అందుకనే జెంకిన్సు ఇంకా మంత్రివర్గాన్ని ఏర్పరచనేలేదు. అందుకనే తెల్లదొరలింకా మతకలహాలను రెచ్చగొడుతున్నారు.

బ్రిటిష్ కిరాతక కృత్యాలను బయటపెట్టాలి

ఇలాంటి పరిస్థితిలో బ్రిటిష్వారినుండి స్వతంత్రాన్ని అపేక్షించే అన్ని పార్టీలలోని అభ్యుదయ వర్గాల కర్తవ్యం, బ్రిటిష్వారి కిరాతక కృత్యాలను, వారి ఎత్తుగడలను బట్టబయలు చెయ్యడమే. బ్రిటిష్ దాసాను దాసులైన జమీందారీ పెట్టుబడిదారీ వర్గాల ఆటలను సాగనీయకుండా సామాన్య ప్రజలను సమీకరించాలి.

• లాహోరులో అతివాద దేశభక్తులందరూ పార్వర్డుబ్లాకు నాయకుడు సర్దార్ శార్దూలసింగు కవాషర్, మాస్టర్ మోతాసింగ్, కమ్యూనిస్టు నాయకుడు సోహన్సింగ్ జోష్, ఆజాద్హింద్ఫౌజ్ కర్నల్ఆషన్ కాదిర్, వ్యక్తిగత సోషలిస్టు నాయకులు కలిసి శాంతి సంఘాన్ని ఏర్పరచారు. బ్రిటిష్వారు రెచ్చగొట్టిన మతకలహాలను ఆపేందుకు తీవ్రంగా పనిచేస్తున్నారు.

కాంగ్రెస్ లీగు ఉన్నత నాయకులు మంత్రివర్గంకోసం కుట్రలు పన్నుతుండగా, శాంతి కమిటీలో వారు చేరలేదు. లీగు నేగనేగని [illegible]

మా ప్రత్యేక విలేఖరి

పరస్పరం [illegible] వించుకుంటూ కాలం గడుపుతుండగనే ఈ అతివాద నాయకులు కమిటీని ఏర్పరచి మత దురహంకారాన్ని, భూమ[illegible] నమకట్టారు.

• గుజరన్వాలా మొదలైనచోట్ల కమ్యూనిస్టు నాయకత్వం క్రింద శాంతి ఊరేగింపులు నడిచి తీవ్రంగా మత [illegible] మార్చివేశాయి.

• మీర్జా ఇబ్రహీం నాయకత్వం[illegible] నడుస్తున్న నార్తువెస్టు రైల్వే కార్మిక ట్రేడ్యూనియన్ సంయుక్తంగా మతకలహాలను ఎదిరిస్తూ నిలబడింది. ప్రతి కార్మికుడు తన వీధిలో ఒక సోల్జర్లా నిల్చి ఐక్యత[illegible] పోరాడుతున్నారు.

• రావల్పిండిలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయమున్న మొహల్లాలో అన్ని మతాలవారున్నారు. ఈ ప్రాంతమే మతకలహ జ్వాలలు తనవరకు రాకుండా చాలకాలం ఆపగలిగింది.

• సెంట్రల్ పంజాబులోని సిక్కు గ్రామాలలో కమ్యూనిస్టులు, కిసాన్ సభ వర్కర్లు అకాలీల మతోద్రేకాన్ని ఆపేందుకు పని చేస్తున్నారు. సిక్కు రైతులలో కసి తీర్చుకోవాలనే ఆవేశం వస్తుంటే దాన్ని అపుతున్నారు.

ఐక్యతకై పనిచేసేవారిని ఉద్యోగులు బాధిస్తున్నారు

పంజాబు ప్రతి జిల్లాలోను ఈ ఐక్యతా కార్యక్రమం సాగుతున్నది. మార్షల్లాసేర ఈ ఐక్యతా ఉద్యమంపై నిరంకుశోద్యోగులు దెబ్బతీస్తున్నారు.

వారు కొత్తకొత్తగా రైల్వే కార్మికనాయకుడయిన మీర్జా ఇబ్రహీంను పనిమండి తొలగించారు. ఇందుమూలంగా రైల్వే యూనియన్ ఐక్యత చెడిపోయి, మతావేశాన్ని క్రోధాన్ని కార్మికుల్లోకూడ రెచ్చగొట్టవచ్చునని వీరి ఉద్దేశం.

ప్రజారక్షణ చట్టాన్ని రైల్వే కార్మిక నాయకులపై ఉపయోగించవలసిందని పంజాబు ప్రభుత్వ కార్యదర్శి జిల్లాకలెక్టర్లకొక రహస్య సర్క్యులర్ పంపాడు.

ఇంతేకాక నార్తువెస్టు రైల్వే మానేజర్, రైల్వే కార్మికుల సమ్మెలను, ఐక్యతను విచ్ఛిన్నంచేయడానికి మిలిటరీని ఉపయోగించేందుకు అనుమతి ఇయ్యవలసిందని తాత్కాలిక ప్రభుత్వసభ్యుడు బల్దేవసింగు పంజాబుకు వెళ్ళినప్పుడు అడిగాడట. అయన అందుకు అంగీకరించగానే మార్చి 14వ తేదీ మిలిటరీని చాల స్టేషనులకుపంపారు. అప్పుడే ఇబ్రహీంను డిస్మిస్ చేయడంకూడ జరిగింది.

ఈ విచ్ఛిన్న చర్యలకు అసమ్మతిగా మార్చి 17వ తేదీ 20 వేల మంది నార్తువెస్టు రైల్వేకార్మికులు 4 గంటల పేపు సమ్మె చేశారు. కార్మికులలో మత విద్వేషాలను రగుల్కొల్పాలనుకున్న నిరంకుశోద్యోగుల ఆటలు కుదరలేదు.

ఇదీ పంజాబులోని సంఘటిత ఐక్యప్రజాశక్తి. ప్రజలు కార్యదీక్ష వహిస్తున్నారు. కొంత ఆలస్యమైనా వారి ఐక్య కార్యక్రమం సడవడంఖాయం. పంజాబు స్వతంత్రానికి, ఐక్యతకు వారే ఆశాకిరణాలు.

('పీపుల్స్ ఏజ్' నుండి)

పంజాబు కొట్లాటలు చల్లారుతున్నాయి

లాహోర్, మార్చి 28

పంజాబు రాష్ట్రంనుండి వస్తున్న వార్తలనుపట్టిచూస్తే మతకలహాలు చల్లారినట్లే కనబడుతూంది.

మూందాత్ నవాబు (పంజాబ్ లీగు అధ్యక్షుడు), మూంతాజ్ దౌల్తానా, రాజా గజన్ఫరల్లాఖాన్ ఎమ్.ఎల్.ఏ.లు జలంధర్ జిల్లాలో తిరిగి పరిస్థితులను పరిశీలించి, కల్లోలాలు జరగకుండా చేసేఅందుకై స్థానిక లీగు నాయకులతో సంప్రదింపులు నడిపారు.

కలహకారులను పట్టుకోవడం కొరకంటూ పోలీసులు హద్దుపద్దు లేకుండా పోదాలు, [illegible]

తెలంగాణా ప్రజాశక్తి అనుబంధం

నిజాం నిరంకుశపరిపాలన అంతమొందించడానికి

జమీందార్ల పెత్తందార్ల దోపిడీ అరికట్టడానికి

ప్రజా స్వాతంత్ర్యానికి సౌఖ్యజీవనానికి

హైద్రాబాదు సంస్థాన కమ్యూనిస్టుపార్టీ, హైద్రాబాదు సంస్థాన ఆంధ్రమహాసభ తరపున రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జనాబ్ మఖ్దూం మొహియుద్దీన్ గారలీ క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు.

నైజాం నిరంకుశ ప్రభుత్వం ఐదుమాసాల సంస్థాన ప్రజా స్వాతంత్ర్య పోరాటాలలో పురోగాములుగానున్న కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభల పైన కార్మిక ఉద్యమంపైన యుద్ధం ప్రకటించింది ముఖ్యులందరిపై అరెస్టు వారంట్లు జారీచేసింది. నల్లగొండ జిల్లాలో సైనిక రాజ్యం అమలుపరిచింది. కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభలను నిషేధించింది.

కార్మికుల సంఘమైన ట్రేడ్యూనియన్ కాంగ్రెస్ను నిషేధించనప్పటికీ, ముఖ్యులనందరినీ అరెస్టుచేసి, మరి కొందరకు వారంట్లు జారీచేసి నిషేధ పరిస్థితులను కల్పించింది.

ఈ ప్రభుత్వ నిరంకుశ దాడిని వీరోచితంగా ఎదుర్కొన్నాం. ఈ పవిత్ర స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రమహాసభలకు చెందిన 18 గురు స్వాతంత్ర్యయోధులు ప్రాణాలర్పించారు. 2000ల మంది జైలు శిక్షలనుభవించారు. దాదాపు 800 మంది ఇంకాజైలులోఉన్నారు, అసంఖ్యాకులపై వారంట్లున్నవి. పోలీసుసైన్యం వీరిని వెంటాడుతున్నవి. కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభ సభ్యులు నైజాంసైనిక ఘోర రాక్షసకృత్యాలకు గురిఅయ్యారు. ఈ పోరాటంలో ప్రభుత్వ అంచనాలన్నీ తల్లక్రిందులైపోయినవి. ప్రజాఉద్యమం అణగిపోలేదు. పైగాబలపడింది. నూతన కార్యక్రమంతో నూతనోత్సాహంతో ఉద్యమం ఉరుకులెత్తుతోంది.

ప్రభుత్వ దాడి అకస్మాత్తుగా జరిగినది కాదు. గత నాలుగు సంవత్సరాలనుండి కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభలపై ప్రభుత్వం జరుపుచున్న నిర్బంధ విధానంయొక్క చరమ స్వరూపమే ఈ దాడి. గత నాలుగు సంవత్సరాలనుండి కార్యకర్తలు, సభ్యులు తీవ్ర నిర్బంధ విధానానికి గురియగుచున్నా, పరిపూర్ణ త్యాగాలు చేయుచూ ఉద్యమాలను నిర్మించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. ఈ ఉద్యమాలను బలహీనపరచుటకు ప్రభుత్వం వేయిమందిపై కేసులు నడిపింది. వందలకొలది కార్యకర్తలను, ప్రజలను జైళ్ళలో బంధించింది. లాఠీచార్జీలు చేయించింది. నోట్లో మూత్రం, ఆసనంలో కారం పెట్టి పోలీసులు హింసించుటను ప్రోత్సహించింది. జమీందార్ల గూండాల దెబ్బలకు, తుపాకి గుండ్లకు ప్రజాసేవకులను, ప్రజలను గురిజేసింది. ఐనప్పటికీ స్వాతంత్ర్యోద్యమం ఆగిపోలేదు. స్వాతంత్ర్యశంఖం పూరిస్తూ, విప్లవ భేరీ వాయిస్తూ ప్రజాఉద్యమం ముందుకు సాగింది.

ప్రభుత్వం ఎందుకీదాడి చేసింది?

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, నైజాం జాగీరదారీ జమీందారీవర్గాలు, ఇతర సంస్థానాలతోబాటు హైద్రాబాదు సంస్థానాన్ని సామ్రాజ్యవాదుల సైనిక ఆర్థిక కేంద్రంగాను, స్థావరంగాను మార్చాలని కుట్రచేస్తున్నారు. తద్వారా భారత ప్రజల స్వాతంత్ర్యాన్ని సంస్థాన ప్రజల స్వాతంత్ర్యాన్ని విరోధించి అణచివేయుటకు పన్నాగాలు పన్నుతున్నారు. మన భవిష్యత్ స్వతంత్ర ఉద్యమానికి అత్యంత ప్రమాదకరమైన గూడుపుఠాణీలు సాగించుతున్నారు. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభలు ధైర్యంగా బట్టబయలు చేశాయి.

"పరాన్న భుక్కులగు జాగీర్దారు, జమీందారులు, పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదానికి నైజాం నిరంకుశ ప్రభుత్వానికి మూలస్తంభాలు. వీరు చేసే దోపిడీనుండి కల్పించిన బానిసత్వంనుండి విముక్తిపొందాలి. కడుపునిండా తిండి, వంటినిండా బట్ట, బ్రతుకు తెరువుకు సరియైన వేతనాలు, విద్య వైద్య సౌకర్యాలు, సంస్కృతి, నాగరికత కల్గిన సౌఖ్య జీవితం కావాలి" అని రైతులలో కూలీలలో, ఇతర ప్రజాసామాన్యంలో, కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభలు చైతన్యం కలుగజేశాయి. వారి పోరాటాలకు నాయకత్వం వహించి నడిపించాయి. రాష్ట్రంలో కార్మిక, కర్షకులను సంఘటితపరచి లక్షమంది సభ్యత్వం గల ఆంధ్రమహాసభను, 60 వేల సభ్యత్వంగల "అఖిల హైద్రాబాదు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్"ను నిర్మించాయి.

నాలుగువేల స్వాతంత్ర్య యోధులు, స్వార్థత్యాగులైనట్టి సభ్యులుగల కమ్యూనిస్టుపార్టీ నిర్మింపబడింది. బలమైన విద్యార్థి ఉద్యమం నిర్మింపబడింది.

హిందూ - ముస్లిం కూలీ - రైతుల ఇతర పీడ ప్రజల సమిష్టి పోరాటాలు నడిపించి, వారికి నైజాం నిరంకుశ ప్రభుత్వం యొక్క నిజ స్వభావాన్ని తెలియపట్టజేసి. హిందూ - ముస్లిం ఐక్యతకు స్థిరమైన ప్రాతిపదిక నెలకొల్పబడింది. హిందూ - ముస్లిం కలహాలు కల్పించి స్వాతంత్ర్యోద్యమాన్ని నాశనం జేయుటకు నైజాం నిరంకుశ జాగీర్దారీ వర్గం, వారి తొత్తులగు అభివృద్ధినిరోధక మత తత్వవాదులు ప్లానులువేస్తే వాటిని అరికట్టాయి.

బలమైన ప్రజాఉద్యమం హిందూ - ముస్లిం ఐక్యతకు ప్రాతిపదిక అగుటవల్ల సామ్రాజ్యవాదుల, నిరంకుశ ప్రభుత్వంయొక్క ప్లానులన్నీ తల్లక్రిందులవుతున్నాయి. హైద్రాబాదు ప్రజల ప్రజా స్వాతంత్ర్య స్థాపనకు బలమైన ప్రాతిపదిక ఏర్పడుచున్నది. అందుచేత వీటినన్నిటికీ, పురోగామిగానున్న కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభలు సామ్రాజ్యవాదుల నైజాం ప్రభుత్వం యొక్క క్రోధానికి గురియైనవి. ఈ సంస్థలను తమ సైనిక బలంచే అణచుటకు ప్రభుత్వమూ, సామ్రాజ్యవాదులూ తీవ్ర ప్రయత్నం జేస్తున్నారు.

నేడు కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభల నిర్మాణ యంత్రాలు నిరంకుశ ప్రభుత్వనిషేధానికి గురియై రహస్యంగా ఉండి ప్రజాపోరాటాలు నడుపుచుండుట అందరెరిగిన విషయమే. అందుచేత సామాన్య పరిస్థితులకంటె ఎన్నియో రెట్లు ఖర్చుపెరిగింది.

స్వాతంత్ర్య ప్రియులగు ప్రజలకు, దేశభక్తులకు విజ్ఞప్తి

బ్రిటిషు సామ్రాజ్యవాదానికి, నైజాం నిరంకుశ ప్రభుత్వానికి, పరాన్నభుక్కులైన జమీందార్లకు, పెట్టుబడిదార్లకు పెత్తందార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీకి, ఆంధ్రమహాసభకు చెందిన మేం పోరాడుతూ, నేడు హైద్రాబాదు సంస్థానంలో ఉజ్వలమైన నూతన ప్రజా విప్లవ సాంప్రదాయాన్ని నెలకొల్పి ప్రజారాజ్య స్థాపనకై బలమైన పునాదులు వేశామని మీ మన్ననలను, ఆశీస్సులను పొందాం. మా ప్రాణాలు, మా సర్వస్వం త్యాగం జేస్తూ ప్రజా స్వాతంత్ర్యంకొరకై పోరాడుచున్న మాకు, ప్రభుత్వ దాడిని

వీరోచితంగా పోరాడే కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభలకు

ఎదిరించి ప్రజా పోరాటాలను యింకా ఉజ్వలంగా ముందుకు తీసుకుపోడానికి మీ సహాయ సామభూతులు పూర్వం కంటె మరీ యెక్కువగా లభ్యం కావాలి. విరివిగా ధన సహాయంచేసి ఈ పవిత్ర ప్రజా స్వాతంత్ర్య పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశించుతున్నాము.

రైతుసోదరులకు, గ్రామప్రజలకు విజ్ఞప్తి

సోదరులారా!

గ్రామాలలో రైతులపైనా, వ్యవసాయ కూలీలపైనా, ఇతర ప్రజలపైనా తరతరాలుగా సాగుతున్న జమీందారీ, జాగీర్దారీ, వతందారీ దోపిడీని, దౌర్జన్యాలను, పెట్టిదాకిలిని ప్రభుత్వోద్యోగుల లంచగొండితనాన్నీ, దౌర్జన్యాలను నిర్మూలం చేయుటానికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలు నిరంతరం పాటుబడినవి. అనేక పోరాటాలు నడిపి, అనేక ప్రదేశాలలో ఈ దోపిడీ, దౌర్జన్యాలను రూపుమాపినవి.

నల్లగొండ జిల్లాలో ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీల నాయకత్వంలో నడుస్తున్న బ్రహ్మాండమైన ప్రజాఉద్యమఫలితంగా ప్రజలు సాధించుకున్న విజయాలను, సంపాదించుకున్న హక్కులను, స్వేచ్ఛాజీవనాన్ని నాశనం చేసే ఉద్దేశంతో అక్కడ సైన్యాన్ని దించి దాడులను చేయించి ప్రభుత్వం తన పశుబలాన్ని ప్రదర్శించింది. ఐనా ప్రజలు వెరువక ఎదుర్కొని 18 మంది రైతు, వ్యవసాయకూలీ స్త్రీ పురుష వీరులను బలిదానంచేశారు. తమ ప్రజా ఉద్యమాన్నీ, సంఘాలను, ఆంధ్ర మహాసభను, కమ్యూనిస్టుపార్టీని కాపాడుకున్నారు. తాము సాధించిన విజయాలను, హక్కులను, స్వేచ్ఛను నిలబెట్టుకున్నారు. వీరు మన రాష్ట్రానికేగాక మొత్తం భారతదేశానికే మార్గంచూపించారు. తెలంగాణా కీర్తిని దేశదేశాలకు వ్యాపించేటట్లు చేశారు.

ఇతర జిల్లాల్లోగూడా తీవ్ర నిర్బంధ విధానం సాగించి, ప్రజా ఉద్యమాన్ని, ప్రజలను అణచడానికి ప్రయత్నిస్తున్నది. కాని ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీల నాయకత్వంక్రింద ధైర్యంగా నిలబడి ఎదిరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోవలెనే ప్రభుత్వ ఆశయం నెరవేరకుండా ఉండేందుకు ఎంతటి నిర్బంధానైనా ఎదుర్కొనడానికి సిద్ధమవుతున్నారు.

ఈ పోరాటాలు నడవడంలో కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభ మీకు మార్గం చూపిస్తున్నవి అనేక నిర్బంధాలు, కష్టాలకు లోనై గూడా సర్వ విధాలా సహాయం చేస్తున్నవి. జమీందారీ బానిసత్వానికీ, నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీ భూములకొరకు, బానిసత్వంనుండి ముక్తి కొరకు మీ సౌఖ్య జీవనం, స్వాతంత్ర్యం కొరకు, మీ హక్కుల కొరకు కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభలు నిషేధానికి గురియై గూడా నేడు పోరాడుతున్నవి.

మీ సోదరులింకా 300 మంది నైజాం జైళ్ళలో మ్రగ్గుతున్నారు. మీ పోరాటాలింకా సాగుతూనేయున్నవి. మీ పోరాటాలు సాగుటకు, మీ సోదరులను జైళ్ళనుండి విముక్తిజేయుటకు, కష్టాలను పూర్తిగా పోగొట్టుకోవడానికి, హక్కులను, కోరికలను సాధించుకోవడానికి మన స్వాతంత్ర్య పోరాటాన్ని యింకా ముందుకు తీసుకపోవాలసి వుంటుంది. విరివిగా విరాళాలిచ్చి ఈ పోరాటాన్ని నడుపుటకు సహాయం చేయండి. రైతు సోదరులేకాక గ్రామాలలోవుండే ప్రజలందరూ విరివిగా ధన సహాయంచేసి ఈ సంస్థలను బలపర్చండి.

కార్మిక సోదరులకు విజ్ఞప్తి

కార్మిక సోదరులారా!

కమ్యూనిస్టుపార్టీ మిమ్ములను సంస్థానంలో బలమైన శక్తిగా సంఘటితపర్చింది. ఉత్తమయోధులైన మీ బిడ్డలనెందరినో మీరు కమ్యూనిస్టుపార్టీలో జేర్చారు. దురాశాపరులగు, పెట్టుబడిదారులకు, నైజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ న్యాయమైన హక్కులకై పోరాడుటయందు కమ్యూనిస్టుపార్టీ మీకు అధికంగా సహాయం జేసింది. అనేక నిర్బంధాలకు, కష్టాలకు లోనవుతూ మీ హక్కులకై పోరాడింది. నేడు నైజాం నిరంకుశప్రభుత్వం మీ పార్టీయైన కమ్యూనిస్టుపార్టీ - మీ ఎర్రజెండా పార్టీని అణచి, మీ ఉద్యమాన్నే అణచివేయాలని చూస్తున్నది. మీ నాయకులు జైళ్ళలో వేయబడ్డారు. కొందరు వారంట్లు ఉండుటచే రహస్యంగా ఉండి పనిజేస్తున్నారు. కమ్యూనిస్టుపార్టీ రహస్యంగా ఉండిగూడా మీ పోరాటాలు నడుపుచునే యున్నది. మీ హక్కులు సాధించడానికి యింకా యెన్నియో పోరాటాలు జరుగవలసియున్నవి. అందుచేత కమ్యూనిస్టుపార్టీ యింకా యెక్కువ శక్తితో పనిచేయవలసియున్నది. మీ పార్టీ [illegible] శక్తితో పనిచేయడానికి [illegible] విరాళాలిచ్చి మీ పార్టీపైన జరుగుతున్న ప్రభుత్వ దాడికి సరియైన జవాబివ్వ [illegible] మీపై నున్నది.

విద్యార్థి సోదరులకు [illegible]

అజాదు హిందుఫౌజు [illegible] మందీ అన్ని విద్యార్థి [illegible] మీరు పాల్గొన్నారు. దేశ[illegible] విద్యావిధానం కొరకై, అ[illegible] హిందూ-ముస్లిం ఐక్యతకొ[illegible] లయాలలో మీ హక్కులకై [illegible] నిరంకుశత్వానికివ్యతిరేకంగా [illegible] ధైర్యంతో మీరు నిలచి పోరాడారు.

ఈ పోరాటా లన్నిటిలో [illegible] నిస్టుపార్టీ మీకు అండగా [illegible] బలమైన మీ ఉద్యమాన్ని [illegible] ఇపుడు ప్రజా ఉద్యమంలో [illegible] స్వాతంత్ర్య పోరాటాన్ని [illegible] తీసుకుపోతున్న కమ్యూనిస్టు[illegible] ఆంధ్రమహాసభకు, మీరు [illegible] సహాయంజేసేదేగాకుండా, [illegible] మందీ విరాళాలు వసూలుచేయండి.

తల్లులారా! సోదరీమణులారా!

ఆకునూరు, మాచిరెడ్డిపల్లెలలో [illegible] మణులపైన, అనేక ఇతర ప్రదేశాలలోని సోదరీమణులపైన [illegible] మైన అత్యాచారాలు జరిపిన [illegible] నిరంకుశ ప్రభుత్వంతో పోరాడుతున్న కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభలకు విరాళా లివ్వండి. నల్లగొండ జిల్లాలో పురుషులతో భుజం భుజం కలిపి [illegible] రీతో పోరాడి వీర మరణం [illegible] మీ సోదరీమణుల ప్రతీకారం కొరకు పోరాడుచున్న ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలకు సహాయం చేయండి. స్వాతంత్ర్య పోరాటంలో మిలిటరీ [illegible] కుల కెదురునిల్చి తమ ప్రాణాలను [illegible] యిచ్చి స్త్రీలకేగాక, పురుషులకు గూడా మార్గం చూపించిన ఆ వీర నారీమణులను ఒక్కసారి స్మరించండి.

నూతన కుటుంబ జీవనంకొరకు స్త్రీ స్వాతంత్ర్యంకొరకు, సమాన [illegible] కాశాలకొరకు మన బిడ్డలూ, మనము పడే అష్టకష్టాలు ఉండని ఉత్తమ ప్రజారాజ్య స్థాపనకొరకు, పురుషులతో పాటు స్త్రీలకుగూడా పోరాడనేర్పిన ఎర్రజెండా పార్టీ, కమ్యూనిస్టుపార్టీకి, ఆంధ్రమహాసభకు, ఈ కష్టకాలములో విరాళాలిచ్చి పోషించండి.

లక్ష రూపాయలు కావాలి

కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభ కార్యక్రమానికి నేడు లక్ష రూపాయలవసరం. ప్రజాస్వామిక విజయంకొరకు ప్రజారాజ్య స్థాపనకోసరం, మన ప్రతీకంపేరిట, స్వాతంత్ర్య సమరంలో [illegible] వరకు తమ ఆత్మ బలిదానంజేసిన [illegible] వీరుల, వీర నారీమణుల పేరిట, కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభల [illegible] సహాయ నిధి, విరాళా లిచ్చుటకు [illegible] అందరికీ, స్వాతంత్ర్య ప్రియులకు, భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

విరివిగా విరాళాలీయండి

మన స్వాతంత్ర్య పోరాటంలో మరణం చెందిన అమర జీవుల స్మరిస్తాం. ఏ స్వాతంత్ర్య ఆశయ కొరకు వారు ఆత్మ బలిదానం చేశారో ఆ ఆశయాన్ని సాధించి తీరుతామని శపథం చేస్తాం.

హైద్రాబాద్ సంస్థానంలో ఆహారసంక్షోభం

నైజాం సంస్థానంలో ఆహార సమస్య క్లిష్టరూపం దాలుస్తోంది. ఈసంవత్సరం సంస్థానంలోని అత్యధిక ప్రాంతాలలో పంటలు పండలేదు. పునాస, ఆబీ (మొదటి మాగాణిపంట) పచీ పంటలు వివిధ కారణాలవల్ల చాలా తక్కువగా పండినవి. తాబీ (రెండో మాగాణిపంట) సంస్థానంలోని అత్యధిక భాగంలో నీరు లేక సాగుకాలేదు. సాగైన ప్రాంతంలో రోగముల పాలై పంట దెబ్బతిన్నది. ఈ కారణమువల్లను, విలువ దారుల నుండి ధాన్యసేకరణ చేయని ప్రభుత్వపు తప్పుడు విధానం, అసమర్థత వల్లనూ, ఆహారం సమృద్ధిగా లభించ వలసిన మార్చి నెలలోనే ఆహారసంక్షోభం ఆరంభమైంది. ముందు పంటలు నుండి ధాన్యం చేతికి వచ్చుటకు ఇంకా కనీసము ఏడు మాసాలైనా పడుతుంది. (సెప్టెంబరు, అక్టోబరు) ఇప్పుడే పరిస్థితి విషమిస్తే ముందు గతి ఏమిటని ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుచున్నారు.

ధాన్యం లభించక పట్టణాలలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురియగుచున్నారు. ముఖ్యంగా పూర్తిరేషనింగు అమలుపరచుటలేక ప్రభుత్వానికి ధాన్యం సప్లయిచేయనట్టి పట్టణాలలో విషమపరిస్థితి యేర్పడుచున్నది. ప్రజలు ఉపవాసాలు గడుపుచు, గత్యంతరంలేక స్థానికాధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుచున్నారు. అసంతృప్తి గనపరచుచున్నారు.

మహబూబు నగరంలో తాలూక్దార్ (కలెక్టర్) ఆఫీసు పై ప్రజల దాడి

18-3-47 తేదీన ఆహారం లభించక ఉపవాసాలు గడిపిన హిందూముస్లిం ప్రజలు "తాలూక్దార్ ముర్దాబాద్" (కలెక్టర్ నశించాలి) అను నినాదంచేస్తూ వేలంసంఖ్యలో తాలూక్దార్ ఆఫీసును ముట్టడించారు. కోపోద్దీపితులై ఆఫీసుపై రాళ్ళు రువ్వారు. ఆఫీసు తలుపులు, కిటికీలు పగులగొట్టారు. అటుతర్వాత "తాలూక్దార్ ముర్దాబాద్" మొదలగు నినాదాలిస్తూ ప్రజలు పట్టణంలో బ్రహ్మాండమైన ఊరేగింపు, ప్రదర్శనాలు జరిపారు.

పెద్దపెల్లి పట్టణంలో ప్రజల అసంతృప్తి

పెదపెల్లి పట్టణంలో (కరీంనగరం జిల్లా) మమారు 6 వారాలనుండి రేషన్ ముఖ్యంగాని, జొన్నలుగాని సరిగా ఇవ్వడంలేదు. మూడు వారాలు ఆహారం సరిగా యివ్వలేదు. ప్రజలు ఉపవాసాలు చేయవలసివచ్చింది. ప్రజల్లో కల్లోలం బైలుదేరింది. 300 మంది ప్రజలు హిందువులు, ముస్లిములు తహసీలు ఆఫీసుకు ఆహార యాత్ర జరిపారు. ఆహారం యివ్వమని అడిగారు. తాము పరీక్షగా చూపటంలేదని, కానేమీ చర్యలుగాలేవని తహసీల్దారు తన నిస్సహాయతను వెల్లడించాడు. సగము రేషన్ ఇమ్మిప్పటకు ఆజ్ఞాపించాడు. గత రెండు మాసములనుండి ధాన్యం సప్లయి లేక దీనిలో సరిగా సప్లై చేయకపోవు ప్రజలు చాలా ఇబ్బందులకు లోనగుచున్నారు.

ఇట్టి పరిస్థితియే ఇతర పట్టణాలలో నుండి రోజూ రోజూ వార్తలు వస్తున్నవి.

ఆహార ధాన్యాల ధర పెరుగుచున్నది

ఎండి కొరత ఏర్పడినానే జమీం

నిరంకుశ ప్రభుత్వపు దోపిడీని సహించలేక ప్రజల ప్రతిఘటన

దార్లు, భూస్వాములు, ఇతర తిండి దొంగలు తమ వద్దనున్న ఆహారనిలువలను బ్లాకుమార్కెటు ధరలకు అమ్మి విపరీతమైన లాభాలు గడించుచున్నారు. ఇప్పుడే జొన్నలు పల్లా ఒక్కంటికి రు 50 ల నుండి రు 60 ల వరకు అమ్ముచున్నది. ముఖ్యంగా బీద ప్రజలలో హాహాకారం బైలుదేరింది.

ప్రభుత్వందిగులు, తొందరపాటు

ఆహార సంక్షోభాన్ని జూచి ప్రభుత్వంకు విపరీతమైన భయం, తొందరపాటు గలిగింది. ప్రభుత్వ ధాన్యం నిలువలు ఈ పరిస్థితిలో ఎక్కువకాలం ఉండజాలవను చిహ్నాలగపడుచున్నవి. పూర్తిగా రేషన్ విధానం అమలు జరుపబడుచున్న పెద్దపట్టణాలకుగూడా ప్రభుత్వం ముందు ఆహారం సరిగా సప్లయి చేయజాలదుంటో లేదో అనుమానాస్పదంగా ఉన్నది. ఈ సంవత్సరం గోధుమపంట నూటికి తొంబది భాగాలు దెబ్బదినుటచేత గోధుమలెక్కువగా తినే హైద్రాబాదు, సికింద్రాబాదు పట్టణాల ప్రజలు ముందు ఎక్కువగా బియ్యం పైననే ఆధారపడవలసి ఉంటుందనియు గోధుమల రేషన్ ఇదివరకు తీసుకున్న వారికి మాత్రమే ఈయబడుతుందనీ. అదైనా ఇదివరకటిదానిలో సగం రేషన్ మాత్రమే ఇవ్వబడునవియు, ప్రభుత్వ ఆహారశాఖా కార్యదర్శిగారు ప్రకటించారు.

ఆహార సంక్షోభం వస్తున్నదను భయంచేత ప్రభుత్వంలో తొందరపాటు కలిగి ధాన్యసేకరణ విధానమునందు గ్రామ ప్రజల కత్యంత హానికరమైన పిచ్చి విధాన మవలంబించుకొంది.

పెద్దపెద్ద భూస్వాములగు దేశముఖులు, దేశపాండాలు, పటేలు పట్వారీలు జాగీర్దార్లవద్దనున్న వందలు వేలపుట్ల ధాన్యాన్ని నిర్బంధంగా కమాండీరుజేసి ఆహారసమస్యను పరిష్కరించుటకు బదులుగా, పై జమీందార్లకు ఏజంటుగా పనిజేసి తన లంచగొండి ఉద్యోగులద్వారా రైతులందరివద్ద ఎక్కువ లెవీవసూళ్లు జేయించుచున్నది.

లెవీ మొత్తంలో హెచ్చింపు

మాగాణి భూములపై గత సంవత్సరం ఎకరానికి మూడు మణుగుల లెవీ వసూలుజేశారు. ఈ సంవత్సరం 5 మణుగులు వసూలుజేశారు; చేస్తున్నారు. ఈ వసూళ్ళమూలంగా బీద, మధ్యతరగతిరైతుల వద్దనరిధాన్యమంతా దాదాపు ఊడ్చుకపోతుందనియే చెప్పవచ్చును. ఎందరో బీద రైతులు తమ వద్ద ధాన్యంలేక ప్రభుత్వ నిరంకుశత్వానికి గురియై గత్యంతరంలేక భూస్వాములవద్దనుండి బ్లాకుమార్కెటు ధరలకు ధాన్యంకొని లెవీ చెల్లించారు. ఇకమీద గ్రామాలలో వ్యవసాయ కూలీలు, బీద, మధ్యతరగతి రైతులు జమీందార్ల నిల్వలపై, వారుచెప్పిన బ్లాకుమార్కెటుధరలు చెల్లించి, ఆధారపడవలసి యుంటుంది. వరి ధాన్యంలేని రైతులు జొన్నలు, సజ్జలపై ఆధారపడుదా మనుకుంటే గోధుమలపై, రోకటిపోటన్నట్లు మెట్టభూములలెవీగూడా పెంచి వసూలు జేయజూస్తున్నారు. లోగడ జొన్నల లెవీ, 10 ఎకరాల లోపు జొన్నపైరు సాగు చేసినవారికి, తెలంగాణాలో 20 శేర్లు మరట్వాడా. ఆదిలాబాదు జిల్లాలలో 1 మణుగు, 10 ఎకరాలపైన సాగుచేసిన వారికి 30 శేర్లు,వుంటే 1½ మణుగులుంటే ఇప్పుడు అంతటా 10 ఎకరాల లోపు వారికి 1½ మణుగులు, 10 ఎకరాలవారికి 3 మణుగుల లెవీని ప్రభుత్వం విధించింది. బాగుగా పండిన రోజులలోనే సగటు జొన్నపంట 3 మణుగులకు మించదు. ఈలోగా ఉండిన లెవీరేటు బీదరైతులకు తిండికి లేకుండాచేసింది. ఇప్పుడు లెవీపెంచడంమూలాన బాగుగా పండినప్పటికీ మధ్య తరగతి రైతుల వద్ద ధాన్యంలేకుండా ఊడ్చివేయబడుతుంది. ఈ సంవత్సరం రబ్బీ పంటగూడ విపరీతంగా దెబ్బతిన్నది. కొన్ని ప్రదేశాలలో రెండణాలకంటె యెక్కువ పండలేదు. అనేక ప్రదేశాలలో సంత నాలుగణాలకంటె మించలేదు. ఈ పరిస్థితులలో యీ పెంచిన లెవీరేటు ప్రకారము వసూలుచేయడమంటే ధనిక రైతులవద్దనుండిగూడా వాళ్ళ అవసరాలకు లేకుండా ఊడ్చివేయబడుతుంది. ఇక బీద,మధ్యతరగతి రైతులస్థితి చెప్ప

రావి నారాయణరెడ్డి

వలసినపనేలేదు.దీనిపర్యవసానం గ్రామాలలో తీవ్రమైన కరువు యేర్పడుతుంది. బీద ప్రజానీకం తిండిలేక మాడి చావవలసి వస్తోంది. ఇది దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది.

లెవీ హెచ్చింపును ప్రకటిస్తూ దానిని సమర్థించుకోవడానికి ఇటీవల ప్రభుత్వ ఆహారశాఖా కార్యదర్శి "దైవకృపవలన ఈ సంవత్సరం జొన్న పంట బాగుగా పండింది" అనిచెప్పుకున్నారు. యదార్థ పరిస్థితులు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే ఈ మాటలను విని మోసపోయే వారెవరూలేరు.

అసలు విషయ మేమిటి? వందలు, వేలు పుట్ల ధాన్యమున్న పెద్ద భూస్వాములు, జమీందారులనుండి, ఈ జాగీర్దారీ ప్రభుత్వం వసూలు చేయజాలకపోయింది. బీద, మధ్యతరగతి రైతుల నుండి అతిక్రూరంగా వసూలు చేసిన ధాన్యంమీదనే అధికంగా ఆధారపడినది దీనివలన అటుగ్రామాలలో పేద రైతులు ఇతరబీద ప్రజలు దారుణమైన బాధలకు లోనయ్యారు. ఇటు పట్టణాలకు, తరుగు ప్రాంతాలకు ఆ ధాన్యం సరిపోలేదు. అందుచేత ఇప్పుడు పట్టణాలలో ధాన్యంలేక గగ్గోలు పుట్టినప్పటికి ప్రభుత్వానికి అదరిపాటు గలిగింది. పట్టణ ప్రజలను వెంటనే ధాన్యంఅందజేసి సంతృప్తి పరచక పోతే గ్రామసీమల్లో వ్యాప్తిచెందిన అశాంతి పట్టణాలకుగూడా ప్రాకుతుంది ఇదిగూడా తోడై నైజాంప్రభుత్వయంత్రమే ఛిన్నభిన్నమై పోతుంది. అందుచేత గ్రామాల, రైతుల అవసరాలనుగూడా గమనించకుండా ధాన్యం అధికంగా "సేకరించడానికిగాను రైతులను ఊడ్చివేసి గ్రామాలను మాడ్చివేసే లెవీ హెచ్చింపుకు పూనుకున్నది. ఈ ప్రభుత్వం తనకు పునాదియైన జమీందారులనుండి, పెద్ద భూస్వాములనుండి సేకరించక బ్లాక్‌మార్కెటులో అమ్ముకోవడానికి, వారిని స్వేచ్ఛగా వదలిపెడుతున్నది. మొదటినుండీ వీరివద్ద ఉన్న మిగులు ధాన్యాన్ని సేకరించడానికి పూనుకుంటే ఈ దుర్భర పరిస్థితులే రాకపోయేవి. ఈ బలహీనతను కప్పిపుచ్చుకొనడానికే ప్రభుత్వం మోసపు ప్రకటనలను చేస్తున్నది.

గ్రామ ప్రజలు నిరోధిస్తున్నారు

పట్టణవాసులతోబాటు పల్లెటూరి ప్రజలలో రాబోయే ఆహార ప్రమాదంగురించి విపరీతమైన అసంతృప్తి, ఆందోళనా బయలుదేరింది. ఉన్నమాగాణి, మెట్ట ధాన్యంఅంతా, ఈవిధంగా ప్రభుత్వం తుడిచిపెట్టితే తమగతి ఏంకావాలనని బహిరంగంగా వారు ప్రశ్నించుతున్నారు. కొన్నిప్రాంతాల్లో ధాన్యం తమకులేకుండా చేసి తమ గ్రామంనుండి తీసుకపోవడాన్ని నిరోధించుచున్నారు.

మహబూబునగరంజిల్లా గ్రామములో రైతుల తిరుగుబాటు పోలీసుల కాల్పులు ఒక ముస్లింరైతు మరణం

మహబూబు నగరం జిల్లాలోని ఒక గ్రామమునందు ధాన్యం తరుగుగావున్నా లెక్కజేయక అధికార్లు అక్కడిధాన్యం వసూలుజేసి పట్టణానికి జేరుస్తుండగా గ్రామమునందలిహిందూ-ముస్లిం రైతులు నిరోధించారు. పోలీసులు తుపాకులు కాల్చారు. మహమ్మద్ జహంగీరుఅనే ఒక ముస్లింరైతు యువకుడు చనిపోయాడు. తాండూరు సమీపగ్రామంలో గ్రామ ప్రజల అవసరాలకుకూడా ధాన్యం లేకుండాచేసి తహసీల్దార్ లెవీ వసూలు చేయ పూనుకుంటే గ్రామ ప్రజలు యెదురు తిరిగారు. చాలా అల్లరి జరిగింది. తాలూక్దార్ పోలీసులను వెంటబెట్టుకొని గ్రామానికొచ్చి రైతులపై అత్యాచారాలు చేశాడు.

నాందేడు (మరాట్వాడాలో) లెవీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజావిజృంభణ ఇదివరకు ప్రజాశక్తి పాఠకు లెరిగినదే.

ఇదేవిధంగా రాష్ట్రములోని వివిధ ప్రాంతాలనుండి ప్రజలు నిరోధిస్తున్న వార్తలు రోజురోజూ వస్తున్నవి. [illegible] లకు,గ్రామప్రజలకు తమభవిష్యత్తు అంధకారంగా అగపడుచున్నది. మార్గం లేక నిరోధించడానికి తమంతట తామే సిద్ధమగుచున్నారు. ఇంకా గడ్డు రోజులు రాబోవుచున్నవిగావున, ఆహారం కొరకై ప్రజల పోరాటాలు ఇంకా [illegible] స్వరూపంలో రానున్న సూచన లగపడుచున్నవి.

ప్రజావిజృంభణ నణచుటకు ప్రభుత్వ సైనిక సన్నాహాలు

క్లిష్ట ఆహారసంక్షోభంవల్లనూ, ఇతర ఆర్థిక, రాజకీయకారణాలచేతనూరానున్న ప్రజా విజృంభణను అణచుటకు ప్రభుత్వం సైనిక సన్నాహాలను చేస్తున్నది. సైన్యం సంఖ్య త్వరగా పెంచబడుచున్నది. ఆధునిక మారణ యంత్రాలు సైన్యానికై సమకూర్చబడుచున్నవి. ప్రజలకు ఆయుధాలను జూపించి భయభ్రాంతుల జేయుటకై పల్లెటూళ్ళలో మరతుపాకులతో, టాంకులతో ఆయుధ మోటార్లతో సైనికవిన్యాసాలు జరుపబడుచున్నవి.

భువనగిరి తాలూకాలోని గ్రామాలలో ఇట్టి ప్రదర్శనాలు జరుపబడుచున్నవి. కరీంనగరంజిల్లా హుజూరాబాదు తాలూకాలో ఇట్టి ప్రదర్శనాలు జరుపుటకు గ్రామాలు ఖాళీ చేయించబడుచున్నవి.

తాలూకాదార్లు, తహసీల్దార్లు ఇతర రెవిన్యూ, పోలీసు ఉద్యోగులు గ్రామాలలో పర్యటనజేసిప్రభుత్వబలాన్నిగూర్చి ప్రచారం జేయుచున్నారు.

ప్రజల కర్తవ్యం

నైజాం ప్రభుత్వం ఆహార సమస్య విషయంలో నేడవలంబిస్తున్న విధానం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద సంక్షోభాన్ని కలుగజేసే పరిస్థితులు ఏర్పడనున్నవి. ముఖ్యంగా గ్రామాల్లో అనేక చోట్ల కరువు పరిస్థితులు కలుగనున్నవి.

అందుచే ప్రజలే ముందుకువచ్చి ఆహార సమస్యను పరిష్కరించుటకు పూనుకోవాలి. ప్రతి గ్రామంలో గ్రామావసరాలకు కావలసిన ధాన్యాన్ని సేకరించాలి. నిరంకుశ ఉద్యోగులు ధాన్యం లేని వారినుండి నిర్బంధంగా వసూలు జేస్తే ప్రతిఘటించాలి. దేశముఖులు, జమీందార్లు వందల పుట్లు దాచి దొంగ మార్కెటులోఅమ్ముటను సహించరాదు. వారి నిలవలను బయటకు లాగి ప్రజలకు సక్రమ ధరలకు అమ్మించాలి. గ్రామావసరాలకు పోను మిగులుంటే ప్రభుత్వానికి ఆ స్టాకును అప్పగించాలి.

ఈ విధంగా ప్రజలే ఆహార సమస్యా పరిష్కారానికి పూనుకుంటేనే నేడు మనమీ సంక్షోభాన్నుండి బైటపడగలం.

31-3-47 (రాత్రి గం॥ 10 లకు) సోమవారం

రామచంద్రపురం సినిమా హాలులో

ఆంధ్ర ప్రజా నాట్యమండలి, రాష్ట్రదళం వారిచే

పతివర్తన (రచన: ఆచార్య ఆత్రేయ)

నాటకం ప్రదర్శింపబడును.

పదబృందం: ఆత్రేయ, నాజర్, కోగంటి, మిక్కిలినేని, మాచినేని.

[illegible] చి॥ హనుమంతరావు.

ఆంధ్ర రాష్ట్రంలో కనీసకోర్కెల దినోత్సవం

వేలాది ఆంధ్ర కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు

కలకత్తాలో జరిగిన అఖిల భారత ట్రేడుయూనియన్ కాంగ్రెసు, మార్చి 18 వ తేదీని 'కనీసకోర్కెల దినోత్సవము' జరపమని, భారత కార్మికవర్గాన్ని కోరింది. సామ్రాజ్యవాదం, ధనికవర్గం, యీనాడు రాష్ట్రప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అధికారంలో వున్న ప్రతినిధుల మరుగున వుండి, కార్మిక వర్గంపై తీవ్రమైన దాడులు చేస్తోంది. వస్తువుల ధరలూ, పెట్టుబడిదార్ల లాభాలూ యెన్నోరెట్లు పెరిగినా, కనీస జీవనభృతి కోసం కార్మికవర్గం యెన్నిసార్లు విన్నపాలు చేసుకున్నా, ప్రయోజనం శూన్యముగా పరిణమిస్తోంది. పైగా కాల్పులు, అరెస్టులు, చెప్పరాని ఘోరహింసలు కార్మికవర్గంపై తాండవిస్తున్నాయి. నేడు భారత కార్మికవర్గాన్ని జీవన్మరణ సమస్య ఎదుర్కొంటోంది. ఈ దారుణ నిర్బంధాలను నిలవదొక్కుకుని, తుపాకులు, జైళ్లు, హతమార్చలేని ప్రచండ శక్తిగా, భారత కార్మికవర్గం పెంపొందుతోంది, దీనికి స్పష్టమైన దృష్టాంతమే, మొన్న మార్చి 18 వ దేశవ్యాపితంగా కార్మికవర్గం చేసిన, కనీసకోర్కెల దినోత్సవం.

పారిశ్రామికంగా వెనుకబడిన ప్రదేశమైనప్పటికీ, స్థాయిలో బొంబాయి, బెంగాలు రాష్ట్రాల కార్మికవర్గం అంతగా కాకపోయినప్పటికీ, ఆంధ్ర కార్మికవర్గం కనీస కోర్కెల దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపిందని చెప్పవచ్చు. ప్యాక్టరీ, మ్యునిసిపల్, ప్రెస్సు, అల్యూమినియమ్, టేనరీ, జట్లు, ముఠా, భాగుడుబండ్లు, జట్కాబండ్లు, రైల్వే, టైలర్లు, చేనేత, ఆంధ్ర కార్మికవర్గమంతా ఎన్నో ప్రదేశాలలో సభలు, సమ్మెలు, ప్రదర్శనాలుచేసి తన కనీసకోర్కెలను చాటింది. ఏలూరువంటిచోట్ల కార్మికుల ఊరేగింపులు చెదరగొట్టబడ్డాయి. బెజవాడలో పోలీసులు బెదిరింపులు సాగించారు. ఇంకా యజమాన్లు విచ్చిన్నపు ప్రయత్నాలుకూడా (ఉ॥ చిలకలూరిపేట) కార్మికుల దృఢసంకల్పాన్ని ఆపలేకపోయాయి.

సభలలో, పరిశ్రమల వారీగా తమ తమ కనీసకోర్కెలను యజమానులూ, ప్రభుత్వమూ అంగీకరించాలనీ, 'కార్మిక తగాదా బిల్లు'ను 'ప్రజారక్షణ చట్టాన్ని' ఉపసంహరించుకోవాలనీ, ప్రభుత్వం కమ్యూనిస్టు వ్యతిరేక పంథావల్ల, సమ్మెలలో అరెస్టుచేయబడిన వారందరినీ విడుదల చేయాలనీ మొదలైన తీర్మానాలెన్నో చేయబడ్డాయి.

రాజమండ్రిలో 8 వేలమంది, కాకినాడలో 1200 మంది కార్మికులు హర్తాళ్ జరిపారు. రాజమండ్రిలో జరిగిన ఊరేగింపులో రెండువేలమంది, బహిరంగ సభలో 4 వేలమంది పాల్గొన్నారు. కార్మికుల నినాదాలతో పట్టణమంతా మారుమ్రోగింది.

గుంటూరులో నాలుగువేల కరపత్రాలు పంచిపెట్టబడ్డాయి. 200 వాల్ పోస్టర్లు అంటించబడ్డాయి.

బెజవాడ, తాడేపల్లి, ముస్తాబాద, పాకాల మొదలైనచోట్ల రైల్వేకార్మికులు సమావేశమై, తమకోర్కెలకు సంబంధించిన తీర్మానాలు చేశారు. ఆలిండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ [illegible] ఐ. ఆర్. లేబర్ యూనియన్ యన్. డబ్ల్యు. ఆర్. కార్మికనాయకుడు మీర్జా యిబ్రహీంను తొలగించడాన్ని ఖండిస్తూ, యీ నిర్బంధచర్యను [illegible] ఉపసంహరించుకోవలసిందంటూ [illegible] రించారు.

రాజవోలు, కప్పలదొడ్డి, [illegible], పెద్దాపురం, వేటపాలెం, [illegible], చింతలపల్లి మొదలయినచోట్ల చేనేత పారిశ్రామికులు సమావేశమై [illegible] సమస్యలగురించి తీర్మానించారు.

ఇంకా తెలప్రోలు, దుళ్ళ, పెదవ, అనకాపల్లి, విజయనగరం, [illegible], కాజీపేట, ఒరంగల్, [illegible], పెనుగొండ, పందలపాక, [illegible], జగ్గన్నపేట, కె. పెదపూడి వెయ్యేరు, తెనాలి, మంగళగిరి, [illegible], ముప్పాళ్ళ కూరు, కాగితాలపూడి మొదలైన ప్రదేశాలెన్నిచోట్లనో, ఆంధ్రకార్మికవర్గం కనీసకోర్కెల దినోత్సవాన్ని జరిపింది.

కొన్నిచోట్ల గుమాస్తాలు వ్యవసాయ కూలీలు రైతులుకూడా సహకరించారు. కార్మికవర్గం తన న్యాయమైన కోర్కెలను లక్షలాది ప్రజలకు తెలియజేసింది. కార్మికవర్గాన్ని పీడిస్తున్న పెట్టుబడిదార్లే ఉత్పత్తిని కుంటుపరచి దొంగవ్యాపారం సాగిస్తూ తమ్ము నరకయాతనలపాలు చేస్తున్నారనీ, తమ జీవితాల అత్యవసరమైన వస్తుసమృద్ధికోసమూ, ధరల తగ్గుదలకోసమూ కార్మికవర్గం పాటుపడుతున్నదనీ, ఆంధ్ర ప్రజలు [illegible] గారు, కార్మికుల కోర్కెల [illegible] సానుభూతి కనబర్చుతున్నారు.

చిలకలూరిపేట కార్మికులపై కాల్పులు

ఆంధ్ర ప్రజల, ఆంధ్ర కార్మికుల కర్తవ్యం

చిలకలూరిపేటలో 'నేషనల్ టొబాకో కంపెనీలో' 1000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇతర కంపెనీలకంటె ఇక్కడ రు. 0-1-0 తక్కువ ఇస్తున్నారు. అందుచే 14 వ తేదీన కూలీలు సమ్మెచేశారు. 16 వ తేదీన యజమానులు కూలీల కోర్కెలను అంగీకరించుటచే పనిలోకి వెళ్ళారు.

కాని యజమానులు తమ వాగ్దానం నిలబెట్టుకోలేదు. వాగ్దానం చేసిన అణా కూలి పెంపుదలను ఎగగొట్టారు. పై పెచ్చు 70 మందిని ముఠావారనే సాకుతో పనినుండి తొలగించారు.

ది 20-3-47 వ తేదీనుండి సమ్మె తిరిగి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతున్నది. యజమానులు రౌడీలతోను - పోలీసుల సహాయంతోను సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకున్న ప్రయత్నాలను కార్మికుల పట్టుదల, ఐక్యత భగ్నపరిచాయి. యజమానులకు అమ్ముడుపోయిన స్థానిక సబ్ ఇన్‌స్పెక్టరు రెచ్చిపోయి, హింస, అరాచకము జరుగుతున్నదని పై అధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి సాయుధులైన పోలీసుదళాలను ది 24-3-47 న తేదీ ఉదయాన తెప్పించాడు.

ఉదయం 8-30 గంటల సమయాన ప్లాను ప్రకారం 25 మంది గూండాలు వమిడి శ్రీరాములు నాయకత్వానవచ్చి కర్రలతోను, రాళ్ళతోను కంపెనీ లోపలిమండి, వెలుపలిమండి దాడి ప్రారంభించారు. తలవని తలంపుగా జరిగిన యీ దాడికి తట్టుకోలేక పారిపోతున్న కార్మికులపై పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ కంపెనీ గదికిటికీలో నుంచి కాల్చాడు. ఇద్దరకు ప్రమాదమయిన గుండు దెబ్బలు తగిలాయి. ఒకరికి కంటిలో, మరొకరికి తొడలో గుండ్లు దూసుకుపోయాయి. వీరు మరణావస్థలో వున్నారు.

గుండుదెబ్బలు తిన్న అందెల చిన్నప్ప, వేల్పూరు వరసింహం "కాల్పుల సమయాన ఏమీ అల్లరిలేదనీ, పారిపోతున్న కార్మికులపై కాల్పులవర్షం కురిపించిన సబిన్‌స్పెక్టరు ... వీరి బలవంతాన తీసుకెళ్ళితే, కిటికీలోనుంచి సబ్ ఇన్‌స్పెక్టరు కాల్పులు జరిపినా" తమ మరణవాఙ్మూలంలో చెప్పారు.

సబిన్‌స్పెక్టర్ దౌర్జన్యాలు

ఈ సబిన్‌స్పెక్టరు మహబూబ్ తన ఉద్యోగ కాలంలో సుమారు 20మంది స్త్రీపురుషులను నిష్కారణంగా హింసించాడు. ఇతని దుర్మార్గ చర్యలకు గురియైనవారిలో రిటైరైన పోలీసు సబిన్‌స్పెక్టరుకూడా వున్నారు. అన్యాయంగా కమల అనే పొగాకు కార్మికస్త్రీని ద్వేషముకు పిలిచి పొత్తికడుపుపై తన్నిన కారణంగా, 4 మాసముల గర్భము పోయింది. కార్మిక సంఘం సబిన్‌స్పెక్టరుపైని కేసుపెట్టింది. ఈ కక్షకొద్దీ కార్మికులపై తుపాకి కాల్పులు సాగించాడు.

విచారణ తతంగం

కాల్పులు జరిగిన మరువాడు పదిగంటలకు డిప్యూటీ కలెక్టరు విచారణ తంతు ప్రారంభించాడు. కార్మికులు పెద్ద పూరేగింపుతో విచారణలో సాక్ష్యమివ్వటానికి బంగళాకు వచ్చారు. ఈ కార్మిక సంరంభం చూచి పోలీసులు విచారణ యింకా ప్రారంభించకమునుపే, (1) కొరిటాల రత్తయ్య (2) మేకపోతుల విచ్చియ్య (3) హనుమాన్‌సింగ్ (4) గట్టుపల్లిదాసు (5) పాతులూరి రాజారావు (6) పాతులూరి రమణయ్య అనువారలను అవసరంగా అరెస్టు చేశారు. వెంటనే కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కామ్రేడ్స్, గోపాలకృష్ణయ్య, శ్రీ గిరిరాజాగారలు డిప్యూటీ కలెక్టరుసకలుసుకొని పోలీసులదౌర్జన్యాలను వివరించి పోలీసులను వెంటనే కాంపౌండు బైటకిపంపించాలనీ, కార్మికులనుఅరెస్టుచేయకుండా హామీయివ్వాలనీ కోరారు. కలెక్టరు అందుకు అంగీకరించాడు. సమ్మెట (1) గట్టుపల్లి కాంతమ్మ(2) అమ్మలమడక రామలక్ష్మమ్మ (3) దారా వెంకాయమ్మ (4) బెజ్జం కోటమ్మ, (5) బి. దివమ్మ, (6) మోరిడి అన్నమ్మ అనే కార్మిక స్త్రీలు సాక్ష్యమిచ్చేందుకు కాంపౌండులోకి అడుగు పెట్టగానే, పోలీసులు అరెస్టుచేశారు. విచారణ [illegible] ... ఇతరో సాక్ష్యము ఇవ్వనట్లు ... ఈ అడుగుడి కూడా [illegible] డిప్యూటీ కలెక్టరు కోర [illegible] కూర్చున్నారు. ఈ అన్యాయ [illegible] ఏవగించుకొని సాక్ష్యమివ్వ [illegible] పోయారు. ఈ "విచారణ" [illegible] ముగిసింది.

అబద్ధ ప్రచారం

పోలీసులు వచ్చి అబద్ధ [illegible] చేస్తూవున్నారు. మొగ [illegible] కున్నట్లు కార్మికులే తమను [illegible] రకులకు కాల్పులనీ, సబ్‌ఇన్ [illegible] తున్నారు. ఇదంతా [illegible] పైగా పోలీసులు దౌర్జన్యం [illegible] శ్రీ రాములు లాంటి [illegible] ముతో దొంగకూలీలను తెచ్చి [illegible] లని ప్రయత్నం చేస్తూవున్నారు. [illegible] రాకపోతే అరెస్టు చేస్తామని [illegible] మని, భయపెడుతున్నారు. [illegible] మాత్రం పట్టుదలతో ప్రాణాలను [illegible] చేయకుండా సమ్మె సాగిస్తున్నారు. తమ సమ్మె న్యాయమైనది, [illegible] విజయవంత మవుతుందని [illegible] నమ్మకమున్నది. ప్రజానీకమంతా అండగా యున్నది.

కార్మికనియోజకవర్గ సభ్యుడు [illegible] వెంకటేశ్వర్లుగారు, స్థానిక [illegible] సభ్యుడు కాసు బ్రహ్మానందరెడ్డిగారు [illegible] జోక్యంకలిగించుకొని కార్మికులకు [illegible] కలుగజేయాలి. ప్రజా సంస్థలూ, సంఘాలూ, చిలకలూరిపేట [illegible] కులు అండగా నిలిచి సహాయ [illegible] విగా నిరాకరించాలి.

ప్రభుత్వం వెంటనే జోక్యం కల్పించి కార్మికులకు న్యాయం కలుగజేయాలి. కార్మికులు, ప్రజలు తీవ్రమైన [illegible] చేయాలి. అన్ని రాజకీయపక్షాలు [illegible] చేయూత నివ్వాలి.

(1) కాల్పులకు కారకుడైన సబ్‌ఇన్‌స్పెక్టరు, ఇతర అధికారులను వెంటనే [illegible] గించి అరెస్టుచేయాలి.

(2) కాల్పులకు గురియైన [illegible] కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి.

(3) కాల్పులను విచారించేందుకు [illegible] కమైన అనధికారవిచారణకమిటీని నియమించాలి.

(4) కార్మికుల కోర్కెలంగీ అందరినీ పనిలో పెట్టుకోవాలి.

(5) సమ్మెకాలానికిపూర్తిజీతం [illegible]

(6) అరెస్టయినవారిని వెంటనే [illegible] చేయాలి.

ఏలూరు జూట్ కార్మికుల సమ్మె

యజమానులకుద్యోగుల వకాల్తా

ఆంధ్ర కార్మికులు అండగా నిలవాలి

ఏలూరు జూట్‌కార్మికులు గత 9 నెలలనుంచీ తమ న్యాయమైన కోర్కెల కోసం ఆందోళన చేస్తున్నారు. యజమానులుగాని, వారికి [illegible] గా ఉపయోగపడుతున్న ప్రభుత్వాధికారులుగాని, యీఆందోళనను లక్ష్యపెట్టలేదు. ఇక గత్యంతరంలేక 15 రోజుల వ్యవధితో ఫిబ్రవరి 17 న సమ్మె నోటీసు యిచ్చి, మార్చి 3 వ తేదీనుండి కార్మికులు సమ్మె సాగిస్తున్నారు.

1939 నుండి ఏలూరు జూట్‌కార్మికుల జీతాలలో పెంపు యేమీలేదు. కార్మికులకు తరగతులవారీగా నెల 1కి రు. 9-8-0 రు. 13-0-0 రు. 25-0-0 చొప్పున జీతాలిస్తున్నారు. కరువుభత్యమైనా పూర్తిగా యివ్వడంలేదు. రు. 9-8-0 చొప్పున జీతం పొందేవారే 100 కి 60 మందికి పైగా వున్నారు.

ఏలూరు పట్టణ [illegible] ప్రమాణం 313%కి పెరిగింది. గ్రేడ్ [illegible] కమిషన్ రిపోర్టు ప్రకారం రు 45 కరువుభత్యం యివ్వవలసివుంటే, రు. 1[illegible] మాత్రం యిస్తున్నారు. కానీ యజమానులలాభాలు 1939 కి 1943 కి [illegible] చూస్తే, 9½ రెట్లు అధికంగా కవిపించింది. ప్రస్తుతం ఏలూరు జ్యూటుమిల్లు యజమానులు రోజు 1కి రు 4000 లాభం పొందుతున్నారు.

ఈ పరిస్థితులను యెన్నిసార్లో కార్మికులు, యజమానులకూ, ప్రభుత్వాధికారులకూ నివేదించుకున్నారు. కాని ఫలితం శూన్యం.

వస్తువుల ధరలు 3, 4 రెట్లు పెరిగినా, తాముభరించ బాధ ననుభవిస్తున్నా యజమానుల కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కుల ప్రకారం యివ్వవలసిన సౌకర్యాలేమీ యివ్వడంలేదు. వైద్య సౌకర్యముగాని, ప్రసూతి సెలవులుగాని, ఇతర సెలవులుగాని, ఫాక్టరీలో భోజనం చేయడానికి తగిన వసతిగాని యేమీలేవు. కార్మికులలో నూటికి 75 మంది [illegible] లలో కూరుకుపోయి వున్నారు. 5, 6 చదరపు గజాల వైశాల్యంగల గదిలో 5, 6 గురు గల కుటుంబాలు [illegible] న్నాయి.

యజమానులను చీవాట్లుపెట్టి యీ దుర్భర పరిస్థితులను విచారణ చేయడానికి బదులు, ప్రభుత్వోద్యోగులు సమ్మె మానివెయ్యమనీ, 3 సంవత్సరాలవరకూ యేపరిస్థితులలోనూ సమ్మెచేయమంటూ యజమానులకు వ్రాతపూర్వకంగా ఇవ్వమనీ, కార్మికులకు "సలహాలు" యిస్తున్నారు.

ఇంతకుపూర్వం మూడు నెలలనుంచీ అమలులోవున్న సభలపైనీ, ఊరేగింపులపైనీ వున్న నిషేధం యింకా ఒక నెలవరకూ పొడిగింపబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న కార్మికవర్గ విద్వేషాన్ని పురస్కరించుకొని, పోలీసులు తమ యిష్టారాజ్యాన్ని చలాయిస్తున్నారు. అభ్యుదయ రచయితల సభ జరగకూడదని నిషేధించారు. చివరకు వివాహ సందర్భంలో వైజ్ఞానిక ప్రదర్శనలుకూడా జరగకూడదన్నారు. ఆంధ్ర దేశంలో ఏ పట్టణంలోనూ లేనంతగా పౌరహక్కుల భక్షణచేసిన కీర్తి ఒక్క ఏలూరు ప్రభుత్వోద్యోగులకే దక్కింది.

ఈ నిషేధాజ్ఞలు గుప్పించడానికి కారణము లేకపోలేదు. ఈ నిరంకుశాధికారులు, యీఅధికార దుర్వినియోగంతో రెండు నెలలనుండీ సాగుతూన్న అయిల్ మిల్లు కార్మికుల సమ్మెనూ, 24 రోజుల నుండీ జరుగుతున్న యీ జూటు కార్మికుల సమ్మెనూ, భగ్నంచేసి, పెట్టుబడిదారులకు సహాయపడదామనే అభిలాషవల్లనే.

జూట్ కార్మికుల సమ్మెపై అడ్జ్యుడికేషన్ వేస్తామనీ, బేషరతుగా కార్మికులు పనిలోనికి వెళ్ళవలసిందనీ, యీ మధ్య లేబరు కమీషనరు కార్మికసంఘానికి తెలియజేశారు. దానితో అంతకుపూర్వం అదనంగా రు 4-10-0 కరువుభత్యం యివ్వడానికి అంగీకరించిన యజమానులు, అడ్జుడికేషను తీర్పువచ్చేవరకూ యీ విషయమే ఎత్తుకోమని కొండెక్కికూచున్నారు.

తమ కోర్కెలను తెలియజేస్తూ మెమోరాండం యివ్వడానికి వెయ్యి మంది కార్మికులు యీ నెల 24 వ తేదీని, ఆర్. డి. ఓ. (కలెక్టరు) వద్దకు వెళ్ళితే, ఆయన గుడ్లెర్రచేశాడేగాని, సమస్య పరిష్కరించ డానికి ఆలోచించ [illegible] పైగా మర్నాడు కార్మిక ప్రతినిధులను పిలిపించి, రెండు సంవత్సరాల మాసాలవరకూ సమ్మెచేయమనీ, [illegible] యన్‌తో సంపర్కంలేకుండా ప్రతి కార్మికుడే విడివిడిగా ఒడంబడిక రాయాలనీ, అప్పుడే సంప్రదింపులు జరగుతాయనీ యజమానులు షరతులు పెడుతున్నారంటూ వారిపక్షాన వకాల్తా పుచ్చుకున్నట్టు వాదించాడు.

ఇది చాలా శోచనీయమైన యజమానుల కటికితనంవల్ల, అధికారులవలంబిస్తున్న ఉదాసీనతవల్ల 900 మంది జూట్ కార్మికులు, వారిపై ఆధారపడిన 4500 మంది కార్మిక కుటుంబీకులు మలమల మాడిపోతున్నారు.

ఇప్పటికైనా కాంగ్రెసు మంత్రివర్గం తన పాతపద్ధతిని విడిచిపెట్టి, న్యాయమైన కోర్కెలను సానుభూతితో విచారించాలి. కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంస్థలూ ఏలూరు కార్మికులకు అండగా నిలబడి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సమ్మెనిధికి విరాళాలి[illegible]

చల్లపల్లి ఎస్టేటు రైతులపై అత్యాచారాలు

రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి

చల్లపల్లి జమీలో రైతాంగంపై డు అమలు జరుగుతున్న నిర్బంధ ధానం దారుణంగా వుంది. కాంగ్రెసు ంత్రులు తెచ్చిపెట్టిన 'ప్రజారక్షణ' ట్టం ప్రజల జీవితాన్నే దుర్భరం చేసి వేంది. నిజమైన ప్రజాసేవకులు నిర్బం ంగా రహస్యజీవితాన్ని గడపవలసి చ్చింది. ఇదే అదునుగా, జమీందారీ క్షం తమ దోపిడీనిధానం సాగించుకో నికి పేద రైతులను దౌర్జన్యంతో, ంవతో లొంగదీసుకోడానికి ప్రయత్ని ంది. ఈ ప్రయత్నాలకు 'శాంతి క్ష' పేరుతో కాంగ్రెసుమంత్రులు రీమ రక్షణ యిస్తున్నారు.

చల్లపల్లి ఎస్టేటులో వివిధ గ్రామా సామూదాయక భూములను జమీం రి ఆక్రమిస్తున్నారని ప్రభుత్వంకూడ గీకరించింది. అయినా దురాక్రమ విరోధించడానికి ప్రభుత్వం పీస త్తయినా ప్రయత్నించలేదు. ఈ క దౌర్బల్యాన్ని గమనించిన జమీం రెట్టించిన ఉత్సాహంతో తిరిగి దాయక భూములను ఆక్రమించు న్నారు.

పెదప్రోలు చెరువులు

పెదప్రోలు గ్రామచెరువుల విషయం రిస్తే ఈ సంగతి మరింతగా బోధ వుంది. జమీందారీలలోని చెరువు సాముదాయక భూములనీ, వాటిపై నం ఆ గ్రామస్తులదేననీ ప్రభుత్వం ష్టంగా అంగీకరించింది. నేడు, ఏ మ్మత్తల సాముదాయకపు టాస్తిని దారు నిర్భయంగా అపహరిస్తు ం. వీళ్లైనవోళ్లు అడ్డువచ్చిన వారిని స్తున్నారు. అయినా, కాంగ్రెసు ప్రజల ఆ స్తిని రక్షించడానికి కోవడంలేదు; పైగా జమీందారుకు అండలభిస్తోంది. తమ ఉమ్మడి రక్షించుకోబోయిన రైతు ల్ని అరెస్టు చేస్తున్నారు. 'గ్రామ దాయకపుటాస్తిలో గ్రామస్తులు చకుండా మేజస్ట్రేటులు 144 సె. గిస్తున్నారు; 'ప్రజారక్షణ'కోసం క్షణకోసము తీసికొనబడుతున్న గా వీటినమర్దించు కోడానికి మమంత్రులు సిగ్గుపడటంలేదు;; చెరువులు ఆక్రమించుకోడానికి రాల తరబడి జమిందారు ప్రయ న్నాడు. తప్పుడు రికార్డులు సృష్టి డు. ఇంతచేస్తున్నా గ్రామస్తులు లేదు. జమీందారీ దుశ్చర్యలను సిస్తున్నారు. ప్రభుత్వం గ్రామ రక్షణ యివ్వకపోగా చెరువులో లు దిగరాదని 144 సెక్షను ంచింది. ఈ నెల 2 వ తేదీన రైతులను పోలీసులు అరెస్టు తిరిగి 25 వ తేదీన 8 గురు, దీన 7 గురు మొత్తం 15 మంది చేయబడినట్లు వార్తలు వచ్చాయి. ముగ్గురు స్త్రీలుకూడ ఉన్నారు. పోలీసులు కొట్టారు.

ధంగా ఒక్క గ్రామంలో సాము చెరువులపై జమీందారు చేసే ంట సాగనివ్వవందుకుగాను 32 రైతులు - ముగ్గురు స్త్రీలతోసహా యబడ్డారు. ఈపోలీసు అక్రమా రించవలసిన బాధ్యత కాంగ్రెస్ దే.

144 వ సెక్షను

ర్ణ అమ్మలసే కాకుండా రైతు జమీందారు దురా గిరి అవుతున్నాయి. కృష్ణ లంక, గాజుల్లంక మొదలైన గ్రామాల రైతుల బాధలు అందరు యెరిగినవే. వీటినిగురించి మంత్రులవద్దకు యెన్ని రాయబారాలు వెళ్ళలేదూ? ఎందరు కాంగ్రెసు, కమ్యూనిస్టు నాయకులు జమీందారీ అక్రమాలనుగూర్చి మొర పెట్టుకోలేదు? చివరకు రాష్ట్రకాంగ్రెసు అధ్యక్షుడు రంగాగారుకూడ రైతులదే న్యాయమని స్పష్టపరిచాడుకదా. ఇన్ని జరిగినా కాంగ్రెసు ప్రభుత్వ కాలంలో రైతులు తమ భూములలోకి ప్రవేశించ కుండా ప్రయోగించిన 144 వ సెక్షను రద్దుకాలేదు. 145 సెక్షను ప్రయోగించి జమీందారునుకూడ భూములలో ప్రవే శించకుండా నిషేధిస్తామని డిప్యూటీ కలె క్టరు యిచ్చిన వాగ్దానం అమలు జరుగ లేదు. స్వార్థపరులైన కాంగ్రెసువాదులు క్రింది అధికారులపై అధికారాలు చలా యిస్తున్నారు.

ఇక శాంతిరక్షణకంటూ లంకగ్రామా లలో పోలీసులు గుండింపారు. వీరుజమీం దారుకు అండగా నించి రైతులపై అత్యా చారాలు చేస్తున్నారు. జమీందారీ తొత్తులు వేలుపెట్టిచూపిన ప్రతివానినీ ఏదో ఒక నెపంతో అరెస్టుచేస్తున్నారు. ఈ జమీందారీ తొత్తులలో వేములపల్లి వెంకటనారాయణది అగ్రతాంబూలం. క్రిందటి స్వాతంత్ర్యోద్యమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కాంగ్రెసువాదులచే లంకగ్రామాలలో నడిపిన ప్రచురణ యంత్రాన్ని పోలీసులకు పట్టిచ్చి అమా యకులైన రైతుల అరెస్టుకు కారకు డైన ప్రజావ్యతిరేకి. తిరిగినేడుకాంగ్రెసు హయాంలోకూడా యితని దౌర్జన్యం పేదరైతులపైన పల్లేరుపై బండిలాగా సాగిపోతున్నది.

అరెస్టులు అత్యాచారాలు

ఈ నెల 15, 16 తేదీలలో రిజర్వు పోలీసులను వెంటబెట్టుకుని వెంకట నారాయణ సాయంతో లంక గ్రామాల రైతులను అరెస్టు చేయడానికి సబిన్ స్పెక్టరు బైలుదేరాడు. మొత్తం 12గురు రైతులను అరెస్టుచేశారు. ఇళ్ళలో జొరబడి స్త్రీలను బెదిరించారు. ఆముదా ల్లంకలో యార్లగడ్డ రాఘవయ్యగారి భార్య, వెంకటనారాయణ నీచత్వాన్ని దట్టబయలుచేస్తూచీవాట్లుపెట్టిందని సబిన్ స్పెక్టరు ఆమెనుకూడ అరెస్టు చేస్తా నని బెదిరించాడు. ఆ వీరవనిత "చేత నైతే అరెస్టు చేసుకో"మని ధైర్యంగా జవాబిచ్చేసరికి చల్లగా అక్కడనుండి పర్దుకున్నాడు. — ఆముదాల్లంకలోనే మరొక రైతు పాలేరును పట్టుకొని తీవ్రంగా కొట్టారు.

తిప్పలకట్ట గ్రామంలో వెంకటనారా యణ ప్రోత్సాహంతో కుదితిపూడి లింగయ్యఅనే రైతునుజమీందారీరౌడీలు, రిజర్వుపోలీసులు కలసి దారుణంగా కొట్టారు. బూటుకాళ్ళతో తన్నారు. అయన నెత్తురుకక్కి స్పృహతప్పి పడి పోయాడు. పురుషులు లేకపోయినా స్త్రీలను బెదిరిస్తూ యిళ్ళలో జొరబడి వెదికారు.

గ్రామాలవెంట ప్రదర్శనం

ఈఅరెస్టయిన వారందరినీ ఆముదా ల్లంక స్కూలులో నిర్బంధించారు. అక్కడనుండి లారీలో అవనిగడ్డకు తీసుకుపోయారు. దారిలో కొన్నిగ్రామా లలో వీరిని లారీనుండిదింపి వీధుల వెంట నడిపిస్తూ ప్రదర్శనాలు చేశారు. నైజాంలోకూడ అరెస్టయిన రైతులను హింసించి గ్రామాలవెంట ప్రజలను భయ పెట్టడానికి త్రిప్పుతుంటారు. నేడు చల్ల పల్లి ఎస్టేటులోకూడ అదేజరుగుతున్నది. వెనుకటి ఉద్యమాలలోకూడ కొన్ని సందర్భాలలో చేతులకు బేడీలు వేసి కోర్టుకుతీసుకుపోయిన ఘటనలున్నాయి. కాని అప్పుడు ప్రజలు, పత్రికలుకూడ పై దుశ్చర్యలను ఎలుగెత్తి నిరసిం చాయి. నైజాం ప్రభుత్వంలో మూర్తీభ వించిన మధ్యయుగాలనాటి ఆటవిక ముష్కరత్వం కాంగ్రెసు హయాంలో బ్రిటిష్ యిండియాకుకూడ పాకుతున్నది. పోలీసు కస్టడీలో ఉండగానే జమీందారీ రౌడీలు రైతులపై చేయిచేసుకోగలుగు తున్నారంటే పరిస్థితులెంత అధ్వాన్నంగా ఉందీ బోధపడుతుంది.

అయితే ఈ నిర్బంధాలు, ఈ దురా గతాలు రైతుల సంకల్పాన్ని సడలింప జేయటంలేదు. దారివెంట పోలీసుల పహరాను, రౌడీల కోలాహలాన్ని అధిగ మించి "జమీందారీ విధానం నశించాలి, స్వతంత్రభారత్‌కు జై" అనే నినాదాలు వారి హృదయంనుండి ఉద్గమించి దిక్కు లను ప్రతిధ్వనింప జేస్తున్నాయి. తమ రక్తంఒడ్డి సాగుచేసిన భూమిని, తమ భార్యాబిడ్డల జీవనానికి ఏకమాత్రాధార మైన పంటను ఎన్ని నిర్బంధాలనైనా లెక్కచేయకుండా పరులనుండి కాపాడు కోడానికి వారు కృతనిశ్చయులయ్యారు.

గొడ్లకాపర్లపై దౌర్జన్యం

చీటికిమాటికి ప్రజారక్షణచట్టం పేరు చెప్పి పోలీసులు గొడ్లకాపర్లనుకూడ బెదరిస్తున్నారు. రైతుల పశువులు గ్రామాల కావిడున్న కృష్ణఒడ్డురెల్లురూడ మేయరాదట! రెల్లుమేస్తున్న పశువు లను బందెలదొడ్డికి తోలుకుపోవడమే గాక గొడ్లకాపర్లను కొడుతున్నారు. ఈ చర్యలన్నీ జమీందారీ విధానాన్ని రూపు మాపటానికి పూనుకున్న కాంగ్రెసు మంత్రుల హయాంలోనే జరుగు తున్నాయి.

అసెంబ్లీలో జవాబులు

అసెంబ్లీలో యీ లంక రైతు హక్కులనుగూర్చి వేయబడిన ప్రశ్న లకు మంత్రులిచ్చే సమాధానాలు మరీ వింత గొల్పుతున్నాయి. జమీందారీ రైతులను సాగుచేసుకుంటున్న భూముల నుండి తొలగించరాదని కాంగ్రెసుప్రభు త్వంచేసిన 'జమీందారీ రైతు రక్షణ చట్టం' గత అక్టోబరు 8 వ తేదీన అమలులోకి వచ్చింది. కాని చల్లపల్లి జమీందారు కృష్ణలంక భూములనుండి రైతులను సెప్టెంబరు ఆఖరు లోగానే తొలగించి భూములు స్వాధీనపర్చుకున్నా డని కృష్ణాజిల్లా కలెక్టరు ప్రభుత్వానికి నివేదిక పంపాడట!

కమ్యూనిస్టు శాసనసభ్యుడు పిల్లల మర్రి వెంకటేశ్వర్లుగారు వేసిన ప్రశ్నకు రివిన్యూ మంత్రి పైవిధంగా జవా బిచ్చాడు!

స్వంతకమతం కాదు

రివిన్యూమంత్రి జవాబులో గాజు ల్లంక, పోతార్లంక భూములు జమీం దారు స్వంతకమతం అనికూడ చెప్ప సాహసించాడు! కాంగ్రెసు ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన బిల్లుప్రకారం చూస్తే 1908 ఎస్టేటుల్యాండు ఆక్టుకు పూర్వం వరసగా 12 సంవత్సరాలు జమీందారు స్వంత నాగళ్ళతో, కూలీలతో సాగుచేసిన భూమి మాత్రం స్వంతకమతంగా పరిగణింప బడుతుందని ఉంది. పోతార్లంక, గాజు ల్లంక భూములను 1908 కి ముందు కాదుగదా, తర్వాతకూడ, ఈనాటివరకు ఏనాడూ జమీందారు స్వంతంగా దున్నిన పాపానపోలేదు. ఈ లంకభూములన్నీ ఆదినుండీ రైతుల పట్టాభూములు. కృష్ణ వరదలవల్ల విరిగి, తిరిగి తేలినప్పుడు జమీందారు రైతులను మోసగించి, బెద రించి, ఈ భూములనుండి శిస్తువసూలు చేయడం సాగించాడు. జమీందారు తన దురాక్రమణను దృఢపరుచుకోడానికి ఏమి రికార్డులు సృష్టించుకున్నా ఈ భూములు ఎప్పుడూ రైతు స్వాధీనం తప్పలేదు. అట్టి భూములను జమీందారీ స్వంత కమతం అనడం నిజం కప్పిపుచ్చడం తప్ప వేరుకాదు.

భూముల ఆక్రమణకు రౌడీలు

రైతుల భూములు ఆక్రమించడానికి జమీందారు గూండాలను ఉపయోగించ లేదనికూడా కృష్ణాజిల్లా కలెక్టరు పంపిన రిపోర్టులో ఉందని రివిన్యూ మంత్రి చెప్పారు. ఈ జవాబు సత్యవిరుద్ధమైన దని పోలీసు రికార్డులుకూడ రుజువు చేస్తాయి. గత సెప్టెంబరు 6 వ తేదీన జమీందారు లంకగ్రామాలమీదికి 60, 70 మంది గూండాలను కర్రలతోను, బల్లాల తోను దాడికి పంపాడు. వీరంతా గుంటూరుజిల్లా కొల్లూరులో జమీందారు బంధువైన చిరుమామిళ్ళ చంద్రమౌళి యింట్లో గుమిగూడారు. వీరంతా గుంపులు గుంపులుగా కర్రలు వగైరా సాధనసంపత్తితో చంద్రమౌళి యింటికి వెళ్ళడం ఆరోజు కొల్లూరులో క్యాంపు వేసిన గుంటూరుజిల్లా కలెక్టరు స్వయ ముగా చూశారు.

ఆరోజునే ఈ విషయం తెలియజేస్తూ ఆవులవారిపాలెం గ్రామస్తుడు భావిరెడ్డి వెంకటేశ్వరరావుగారు గుంటూరు, కృష్ణాజిల్లాల కలెక్టర్లకు, గుంటూరుజిల్లా పోలీసు సూపరింటెండెంటుకు టెలి గ్రాంలు ఇచ్చారు. అదివరకే ఈ గుంపు లను చూచిన గుంటూరుజిల్లా కలెక్టరు గారికి అనుమానం మరింత దృఢ మయింది. ఆయన వెంటనేచిరుమామిళ్ళ చంద్రమౌళి యింటికివెళ్లారు. కలెక్టరును చూచి ఈగూండాలగుంపు తత్తరపడింది. కర్రలు వగైరా ఆయుధాలను దాయటా నికికూడ ప్రయత్నించారు. దాముదాక్కో డానికికూడ అటు ఇటూ పరుగులెత్తారు. కలెక్టరుగారు వేసిన ప్రశ్నలకు సంతృప్తి కరమైన జవాబు ఇవ్వలేదు.

వెంటనే అక్కడ దొరికిన 62 గురిని అరెస్టుచేసారు. వీరు ఎస్టేటులోని వివిధ గ్రామాలకు చెందినవారు. కొల్లూరు సబిన్‌స్పెక్టరు వీరిపై 151 వ సెక్షను క్రింద 58/46 నెంబరుకేసు రిజష్టరు చేశాడు, తర్వాత వీరిని చి. చంద్రమౌళి యిచ్చిన జామీనుమీద విడుదల చేశారు.

దురాక్రమణ ప్రయత్నాలు సాగలేదు

పైవిధంగా రైతుల భూములు ఆక్ర మించడానికి జమీందారుచేసిన ప్రయ త్నాలు విఫలమయ్యాయి. నాటినుండి నేటివరకు రైతులు తమ భూముల కాపాడుకుంటూనే ఉన్నారు. గాజుల్లంక రైతుల తాలూకు 500 ఎకరాల భూమి 144, 145 సెక్షన్లు ప్రయోగింపబడ బీడుగావుంది.

జమీందారు మేజస్ట్రేట్ల, పోలీసుల సాయంతో రౌడీలను ఉపయోగించి రైతు భూములను ఆక్రమింపజూస్తున్నా డని లంకల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లి శేషయ్యగారు ప్రధాని కిచ్చిన మెమోరండంలోతెలియజేశారు. రైతుల హక్కులు న్యాయమైనవని నిరూపిం చారు.

చట్టం ఉద్దేశాలకే భంగం

ముందేవో చట్టాలు వస్తాయనే భయ ముతో జమీందారు రకరకాల నిర్బం ధాలు ప్రయోగించి రైతులను భూముల నుండి వెళ్ళగొట్టుతున్నారనీ, వారి భూములను ఆక్రమించి, అమ్ముకుంటు న్నారనీ నమ్మడానికి తగిన కారణా లున్నాయని కూడ చట్టంయొక్క ఉద్దే శాలను వివరిస్తూ ప్రభుత్వం అంగీకరిం చింది. ఇక చల్లపల్లి లంకలవిషయంలో జమీందారుచేస్తున్న దౌర్జన్యాలు ప్రభుత్వ రికార్డులద్వారాకూడ రుజువవుతున్నాయి. ఈ దౌర్జన్యాలనుగూర్చి రైతులేకాక, స్థానికంగా బాధ్యతగల కాంగ్రెస్‌వాదులు కూడ మంత్రులకు తెలియజేశారు. కలె క్టరు రిపోర్టు చూచేసరికే అందులో నిజంలేదని మంత్రులు గ్రహించివుండ వలసింది. పోగా కలెక్టరు రిపోర్టునే అసెంబ్లీ ప్రశ్నలకు జవాబుగా వల్లిం చడం కాంగ్రెసు మంత్రులకు గౌరవకర మైన సంగతికాదు.

ఈ విషయాలన్నీ తోసివేసి యీ భూములు జమీందారు స్వంతభూములనీ, ఆక్టు రాకముందే జమీందారు స్వాధీన పర్చుకున్నాడనీ చెప్పడం దారుణమైన అన్యాయం. అసలు చట్టం ఉద్దేశాలకే భంగం. "ముందు రాబోయే చట్టాల కను గుణంగా ఎస్టేట్లలోని రైతులను, కౌలు దార్లను జమీందార్లు భూములనుండి తొలగించకుండానూ, వారి భూములు అమ్ముకోకుండాను రక్షణ యివ్వడం అవసరం" అని కౌలుదార్ల రక్షణచట్టం యొక్క ఉద్దేశమని వ్రాయబడింది. కాని, ఆచరణలో ప్రభుత్వోద్యోగుల వైఖరి చట్టంయొక్క ఉద్దేశాలనువిఫలంచేయడా నికేతోడ్పడుతోంది. ఇందుకోసంస్థానికో ద్యోగులు సృష్టించే సాకులనే ప్రకాశం మంత్రివర్గం వేదవాక్కులుగా భావించింది.

తప్పుదారులు పట్టకుండా మంత్రివర్గాన్ని విరోధించాలి

కాని ఈసాకులన్నీ ప్రజలను వంచించలేవు. ప్రభుత్వం అసమర్థమై నపుడు, నాయకత్వం వంచనకు పూను కున్నపుడు ప్రజలే తమ సమస్యలను పరిష్కరించుకుంటారు.

జమీందారీవిధానం మొదలంట నశించే వరకు రైతులోకం నిద్రపోదు. ఎన్ని అవరోధాలు కల్పించినా, ఎన్నినిర్బం ధాలు ప్రయోగించినా, జమీందారీ ప్రజల స్వాతంత్ర్య పిపాస చనిపోదు.

ఈ పక్షాన్ని గుర్తెరిగిన ప్రతి కాంగ్రెసు వాదీ, ప్రతిదేశ భక్తుడూ కాంగ్రెసు మంత్రివర్గాన్ని తప్పుదారులు పట్టకుండా విరోధించాలి. కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికవెంటనే అమలు జరి గేలాచూడాలి. ప్రభుత్వ చట్టాలను ఆచర ణలో నిర్వ్యుర్యోజనం చేస్తున్న నిరంకుశో ద్యోగులను పదవులనుండి తొలగించాలి.

దోపిడిగాండ్రు కాజేసిన భూములకు విముక్తి

మా గడ్డపైన ప్రాణాలనైన పడుస్తాం కాని మా భూమి వదలం,

'ఫత్తేపురం, తడకమళ్ల మొదలగు గ్రామాల రైతుల దృఢనిశ్చయం'

ఫత్తేపురం గ్రామం హుజూర్ నగర్ తాలూకాలోనిది. హరిసూరి కేశవరావు, అతని కొడుకు కోటగిరిరావు గ్రామ పెత్తందారులు. గ్రామ పోలీసు, మాలి అధికారాలు వీరికే ఉన్నాయి. కేశవ రావు పైరవీ(చెట్టుకిందప్లీడరుగిరీ)చేస్తుం టాడు, కొడుకు కోటగిరిరావు కంటికిఇం పుగా కనపడిన ప్రతి స్త్రీని వదలిపెట్టడు. ధిలవంతంగా చెరుస్తూవుంటాడు.

కేశవరావు అసలు ఆస్తి మూడు ఎక రాల మాగాని, 60 ఎకరాల మెట్ట, తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి, గ్రామ ప్రజలను మోసగించి, దౌర్జన్యంగావించి, కొంప లార్చి 450 ఎకరాలను కాజేశారు. నేడు 500 ఎకరాలకు యజమానులయ్యారు.

వీరువంద యకరాలను స్వంత పేద్యం క్రింద ఉంచుకొని తక్కిన భూమిని కౌళ్ళకు యిస్తారు. కౌలుదార్లను ప్రతి సంవత్సరం తొలగించి మార్చుతూ వుంటారు. కొన్ని సంవత్సరాలక్రితం పట్టాదారులగనున్న గ్రామరైతులు నేడు కౌలుదారులయ్యారు.ఆనాటికౌలుదార్లునేడు వ్యవసాయకూలీలయ్యారు. గ్రామపెత్తం దార్లు విధించేనిర్బంధాలన్నీటినీ సహించి ధాన్యరూపేణాధనరూపేణాఎన్నోపన్ను లు చెల్లిస్తారు కౌలుదార్లు. తరతరాలుగా ప్రజల స్వాధీనంలో ఉన్న భూమిని,పై ఉద్యోగులకు లంచమిచ్చి, మాయోపా యాలువన్ని, కేశవరావు వారిచే విడుదల పెట్టించేవాడు. కొంత తనపేర, కొడుకు భార్యపేర, మరికొంత జీతగాండ్రపేర పట్టాచేయించుకున్నాడు. కొంతకాలం పోయాక తనపేర పట్టా మార్పించు కొన్నాడు.

పానకాలరాయుడు

పానకాలరాయుడులా ప్రజల సొమ్ము ఎంతైనా దిగమింగడమే ఇతనిస్వభావం. పేర్సు సొసైటీ యూనియన్‌కంటూ రు.1500 వసూలుచేసి అందులో 300 మాత్రం కట్టి తక్కినదబ్బంతా దిగమిం గాడు. రెండు సంవత్సరాల క్రితం జొన్నల లెవీ డబ్బు, గత సంవత్సరం వడ్ల లెవీడబ్బు దిగమ్రింగాడు. ప్రజల నుండి లెవీ ధాన్యం వసూలుచేసి ఇవ్వ వలసిన డబ్బు చెల్లించలేదు. కొంచెం చిన్న రైతులనుండి, మధ్యతరగతి రైతులనుండి చేబదుళ్ళు తీసుకుంటాడు. ఎన్నడూ ఆడబ్బు మళ్ళా ఇచ్చినపాపాన పోలేదు. గ్రామకంఠాలన్నీ స్వంతాలుగానే భావించి ఆక్రమించాడు. ఇక ప్రతి యింటి వద్దా అక్రమ వసూళ్ళే. ఇంటికి ఒక గడ్డి మోపో, లేక చొప్పమోపో యీయాలి. ఆడపిల్లల పెండ్లిండ్లకు రెండేసి రూపా యలు కట్నం యీయాలి. గ్రామంలోని చాకలి, మంగలి, కుమ్మర, హరిజన, వడ్రంగి మొదలగు కులాలవారందరూ వెట్టి చేసిపెట్టాలి.

ఆంధ్రమహాసభ సంస్థాపన

ఈ యమబాధలన్నీ పడలేక గ్రామ ప్రజలు ఆంధ్ర మహాసభ (సంఘం) స్థాపించుకొన్నారు. సంఘ స్థాపనతో గ్రామ పెత్తందార్ల ఆటలు కట్టాయి. కాంగ్రెసు పేరును వినియోగించుకోవా లని చూశాడు కేశవరావు. తన బంధు వైన తడకమళ్ళ రాఘవరావును పిలి పించి, ఉపన్యాసా లిప్పించాడు. కమ్యూ నిస్టుపార్టీ, ఆంధ్రమహాసభల మాటవింటే కుహాతులకు గురిఅవుతారనీ, కాంగ్రెస్‌లో చేరితే మీర్జా యిస్మాయిల్ సహాయం చేస్తాడనీ ఉపన్యాసాలు ఇచ్చాడు. కొన్ని కాంగ్రెసు జెండాలిచ్చి పోయాడు. లేదు. సంఘాన్ని, పార్టీని వీడలేదు. కేశవరావు కొందరి కార్యకర్తలను పిలి పించి, గదిలో నిర్బంధించి, ఆంధ్ర మహాసభలో చేరినందుకు కొట్టించాడు.

ఈ దౌర్జన్యంతో తమ సంఘాన్ని మరింత సంఘటితపర్చుకోవాలని ప్రజలు కృతనిశ్చయులయ్యారు. ప్రజల సంఘ టిత శక్తిజూచి తండ్రీ కొడుకు లిద్దరూ ఒకరాత్రి ఇంటికి తాళంవేసి పలాయనం చిత్తగించారు. హుజూర్‌నగర్, పెంచి కలదిన్నె మొదలగు ప్రాంతాలలో వుండి కేశవరావు గ్రామస్తులకు రాజీ రాయబా రాలు పంపుతున్నాడు.

ప్రజలనుండి అన్యాయంగా తన పేర పట్టా వ్రాయించుకొన్న భూములన్నీ తిరిగి యిచ్చివేయాలనీ, గత పదేండ్లలో అన్యాయంగా వసూలుచేసిన 15 వేల రూపాయలు తిరిగి యివ్వాలని ప్రజలు చెప్పి పంపారు. అందు కతడు అంగీక రించలేదు.

తమనుండి కాజేసిన భూములను రైతులు తిరిగి స్వాధీనపరచుకొన్నారు. ఎర్రజెండాలతో పెద్ద ఊరేగింపుతో వెళ్ళి ప్రజలు తమ పొలాలను స్వాధీనపరచు కొన్నారు. గుడిసెలు వేసుకోవడం, చెట్లు కొట్టడం ప్రారంభించారు. న్యాయంగా తమ భూమిని తాము తీసికొన్నా, ప్రభు త్వము న్యాయంగా జమీందారుకు మిలి టరీనో, రిజర్వుపోలీసులనో పంపి సహాయం చేయవచ్చునని తెలిసికూడా, తమ గడ్డకోసం తమ ప్రాణాలనర్పించ డానికికూడా రైతాంగం సిద్ధపడివుంది.

తడకమళ్ళ

తడకమళ్లగ్రామం మిరియాలగూడెం తాలూకాలోనిది. తడకమళ్ళ వెంకటే శ్వరరావు గ్రామపెత్తందారు. గ్రామ పట్వారీ, పటేల్‌కూడా ఇతడే. ప్రజలను నానావిధ బాధలకు గురిచేసి వారి భూము లను స్వాధీనపరచుకొన్నాడు. హరి జన, సేతుశింది,(తలారి) వేణుగోపాల స్వామి మొదలగు ఇనాం భూములు ఆక్రమించాడు. తడకమళ్ళనుండి నాగుల పాడు పోయే దొంకను తన పరం చేసు కొన్నాడు. బంచరాయి (బీళ్ళు) ఖారిజు ఖాత (బంజరు) పోరంబోకు భూము లను ఆక్రమించికౌళ్ళకు ఇస్తూఉంటాడు. మాగాని భూములయితే పంటలో సగ భాగం, మెట్టఅయితే యకరానికి రు. 5 చొప్పున కౌలుదార్లు ఇతనికి చెల్లించాలి.

అన్ని కులాలవారు ప్రతిఫలం లేకుండా ఊడిగం చేయాల్సిందే.

హరిజనులు ప్రతిరోజూ ఒక స్త్రీ ఒక పురుషుడూ కస్టైలుకొట్టి ఆకులు తేవాలి. ఎడ్లను కాచుకురావాలి. పెత్తం దారు చెప్పినచోట్లకు ప్రయాణంచేయాలి. ప్రతిరోజూ ఇద్దరు చాకళ్ళు ఇంట్లో పిండి విసరడం మొదలైన గృహ కృత్యాలుచేయాలి. పీట్లు తెచ్చిపెట్టాలి. కల్లు తెచ్చిపెట్టాలి. పశువులకు సజ్జలు దంచిపెట్టాలి. కందిళ్ళు (లాంతర్లు) తుడిచిపెట్టాలి. మంగళ్ళు ప్రతిరోజూ రులు ఉచితంగా వాగళ్ళు మొదలయిన వ్యవసాయపు పనిముట్లన్నీ చేయాలి.

రెండు సంవత్సరాల క్రితం వార్ ఫండు అనేపేరుతో రు 1000 వసూలు చేసి సగం దిగమింగాడు. సేల్సుసొసైటీ పేర రు 2000 వసూలుచేసి రు 900 మాత్రమే చెల్లించి తక్కినదంతా గుట కాయస్వాహా అన్నాడు. ప్రభుత్వమన్న పది రూపాయలకంటే 15 రూపాయలు వసూలుచేసి జేబులో వేసుకుంటాడు. పన్నుకట్టినట్లు రసీదు ఇవ్వడు. గ్రామం లోని ఎరువులు ఎవ్వరూ కొనగూడదు. రైతులు వెట్టిబండ్లు కట్టాలి. గ్రామంలో ఈయన కట్టుకున్న బంగళాకు వెట్టి బండ్లతోనే రాయి, సున్నం వగైరా చేర్పించాడు.

ఈ అన్యాయాలేమిటని దేవిరెడ్డి పెద లచ్చయ్య అడిగినందుకు రౌడీలచే అయ నను కొట్టించాడు.

తన ఇంట్లో పెండ్లి అయితే గొల్లలు 4 యాటలు ఈయాలి ప్రతిపండుగకు ఒకటి, దసరాకు నాల్గుయాటలు (గొర్రెలు లేక మేకలు) ఈయాలి. దఫేదారు, తహశీల్‌దారు, పోలీసుసబిన్‌స్పెక్టరు మొదలగు ఉద్యోగులకు ప్రతి సంవత్స రము 6 యాటలు యిప్పించుతాడు. ఇతని పొలంలో గొల్లలు పెంటకట్టాలి. కాని బంచరాయి (బీళ్ళు) పోరంబోకు భూములలో గొల్లలు గొర్రెలు మేపు కుంటే పుల్లరి తీసుకుంటాడు.

పెత్తందారు కుట్రలు

చాలాకాలంనుండి ఇలాంటి బాధలను భవించుతున్న ప్రజలు ఆంధ్రమహాసభ స్థాపించుకొన్నారు. ఎర్రజెండా నాయ కత్వాన ఐక్యమయ్యారు. జిల్లాలో మిల టరీ దాడులసమయానే ఈ సంఘం ఏర్ప డింది.తమఐక్యశక్తిద్వారాప్రజలుపెత్తం దారు దౌర్జన్యాలను ప్రతిఘటించి తుద ముట్టించారు. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఇతడు ఇతర దేశముఖులతో కుట్రలకు పూనుకొన్నాడు. రెండు మాసాలక్రితం గ్రామంపై మిలిటరీ దాడి కూడా చేయించాడు. పాములపాడు, చెరుకుపల్లి గ్రామాలకు చెందిన గడ్డం నరసింహారెడ్డి దేశముఖ్, ఇతడూ, లక్ష్మా రెడి అనే మరో పెత్తందారు గ్రామ ప్రజలను పీడించుతుండేవారు. రెండు సంవత్సరాలక్రితం ఈ గ్రామంలో ఆంధ్రమహాసభను స్థాపించుకొని ప్రజలు వీరి యాటలు సాగకుండా చేశారు. సంఘాన్ని రూపుమాపాలని వీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా వీలుపడలేదు రిజర్వు, మిలటరీవచ్చి అరెస్టులు సాగిం చినా సంఘ బలం తగ్గలేదు. ఇట్టి పరి స్థితులలో తడకమళ్ళ పెత్తందారు వెంక టేశ్వరరావు చెరుకుపల్లి దేశముఖు సహాయం కోరాడు. వీరిద్దరూ కలిసి తడకమళ్ళ రైతులను కొర్తంకిడ్చి నాశ నము చేయాలని కుట్రపన్నారు.

పాములపాడులో షాము గరచి మాదిగవాడొకడు చచ్చాడు. ఇది అవ కాశంగా తీసుకొని తడకమళ్ళ గ్రామ సులు పలభేమంది మాదిగవానిని హత్య చేసినట్లు కేసుపెట్టడానికి పోలీసులకు దేశముఖూ, వెంకటేశ్వరరావూ లంచా లిచ్చారు. మిర్యాలగూడెంనుండి పోలీసు ఉద్యోగులు వచ్చి, పాతిపెట్టిన శవాన్ని లాగి పంచనామా (విచారణ) చేశారు. తడకమళ్ళ సేతుసిందీ (తలారీ) లను పిలిచి బెదిరించి 48 గురి పేర్లను వ్రాసి కొన్నారు. హత్యకేసు పెట్టాలని ప్రయ త్నించుతున్నారు.

ఈ సందర్భంలో పోలీసుదళం ఒక పర్యాయం దాడిచేసింది. ఇప్పుడు ఉద్యో గులు ముఖ్యులకోసం తిరుగుతూనే వున్నారు. అయినా ప్రజలు లొంగలేదు.

కడుపుమాడ్చి లొంగదీసేయత్నం

గ్రామంలో ప్రజలు తిండిలేక పస్తులు పడుకొంటున్నారు. ఈ దేశముఖు మొదటినుండి ప్రజలమీద డబ్బురూపం లోను, గింజ రూపంలోను పెట్టుబడి పెట్టి నాములుపెంచి పీల్చి పిప్పిచేశాడు. ప్రజలు సంఘంలో చేరారని ఈ సంవ త్సరం గింజ ఇవ్వడం మానుకున్నాడు. తిండి సాకుతో ప్రజలను లొంగదీయ వచ్చునని అనుకున్నాడు. ప్రజలు గ్రామ మొత్తంమీద కొంత డబ్బు ప్రోగుచేసు కొని, ఇతర ప్రాంతాలనుంచి గింజకొని తెచ్చి కరువు నివారణ దుకాణంద్వారా కరువు దూరంచేసుకొనుటకు పూనుకు న్నారు. ప్రజలు స్వతంత్రంగా కరువు సమస్యను పరిష్కరించుకొనటం చూచి దేశముఖు ఆశలన్నీ అడియాసలైనాయి. కొందరు రౌడీలను సమకూర్చుకొని దోపిడి సాగించుటకు ప్లానువేశాడు. 1-3-47 రాత్రిపూట జొన్నలు యిస్తాను రమ్మని గడికి కొందరిని పిలిపించు కున్నాడు తిండి ఆశచూపించి లొంగ దీశాడు. 12 మందికి తుపాకులు యిచ్చి సంఘముఖ్యులపైన దాడిచేయమన్నాడు. రౌడీలు తలలూపారు. సిద్ధమయ్యారు. ఇది ప్రజలు తెలుసుకొని రౌడీల నెదు ర్కొనుటకు కదిలారు. ప్రజలపైన తుపాకులు కాల్వ నారంభించారు. ఐనా చలించక ప్రజలు నాల్గువైపుల చుట్టు ముట్టి రౌడీలకు బుద్ధిచెప్పారు. ప్రజల శక్తికి తట్టుకోలేక వారు పలాయన మయ్యారు. రౌడీలకంటె ముందు దేశ ముఖు పలాయనం చిత్తగించాడు. తరు వాత రౌడీలు జమీందారు మోసం గ్రహించి ప్రజలవద్దకు వచ్చి తమ తప్పుకు క్షమార్పణ కోరినారు.

పోగొట్టుకొన్న భూములను తిరిగి స్వాధీనపరచుకొన్నారు

తమనుంచి పెత్తందారు, అతని రౌడీలు ఆక్రమించుకున్న భూములను ప్రజలు స్వాధీనపరచుకొన్నారు. 100 యకరాల భూమిని నిజమైన హక్కు దారులు తమస్వాధీనానికితెచ్చుకున్నారు. తమ తమ భూములపై ఎర్రజెండాలు ఎగురవేశారు.

గ్రామంపై పోలీసుదాడి

ఇదిచూచి పారిపోయిన దేశముఖు మిరియాలగూడెం చేరుకొని పోలీసు మాల్ (రెవిన్యూ) ఉద్యోగుల శరణు జొచ్చి మిరొక కుట్రపన్ని ... జేశాడు. తడకమళ్ళ ప్రజలు ... కుప్పలు కొట్టుకపోయారని ... పెట్టుకున్నాడు. వెంటనే ... రిజర్వుపోలీసులతో, సబిన్‌స్పెక్టరు, తదితర పోలీసు ఉద్యోగులు ... తెల్లవారేసరికి సమీప గ్రామ ... ఫెంటలో మకాంవేశారు. ... తదితరసామగ్రి దేశముఖే ... వారు బాళ్లరని. యింకా ... రిజర్వు అవసరమని జిల్లా ... వ్రాసి అదనపు దళాలు ... దేశముఖు గడీ చేరాడు. ... లోకి రావడం చూచి ప్రజలు ... కున్నారు. తమకు కావలసిన ... చిక్కలేదు. ఇంత పెద్దపెట్టున ... పూరికేపోతే తమ గౌరవానికి ... కలాగుతుందని 60, 70 సంవ ... ముసలివారిని 7 గురిని ... మిర్యాలగూడెం తీసుకెళ్ళారు. ... అరెస్టు చేసుకున్నతర్వాత ... పంచనామా చేసికున్నారట. పంచనామా (విచారణ) లో ఏమి వ్రాసికున్నారో ... వడ్లు రాలకొట్టి కుప్పవేసి చుట్టూ ... కొట్టి మాత్రం వున్నని. దేశముఖు "ఈ ముసలివాండ్లను అరెస్టుచేస్తే ... లాభం" అని అంటే సబిన్‌స్పెక్టరు "ముసలివాండ్లను కాకపోతే యువకులు ఎక్కడున్నారు మరి? ప్రజలను ... దులపాలు చేయాలని దొంగకేసు ... యించిపెట్టావుకాని లేకపోతే, ... కొట్టి, మళ్ళీ కుప్పవేసి, తంపగొ ... పోతారా దొంగలైతే" అని దబాయి ... నాడట. దేశముఖు నోరు మూ ... కున్నాడు.

ముసలివాళ్ళను అరెస్టు చేసు ... తీసుకెళ్ళుతుంటే సబ్‌ఇన్‌స్పెక్టరు ... "అయ్యా కూడులేక అక్కడ చచ్చే ... దానికంటే జైలుకు మేమే సంతోషం ... వస్తాం పదండి" అని అన్నారు. ... పలుకులువిని అతడు ఆశ్చర్యపోయాడు.

పోలీసులెన్ని దాడులుజరిపినా ప్రజలు భయపడలేదు. తడకమళ్ళ వెంకటేశ్వర రావు మళ్ళీ ఎప్పటిమాదిరిగా గ్రామ పైకి పెత్తనం చేయాలని అధికార్ల ... లంచాలు మేపుతూ ఎన్నో కుట్రలు ... స్తున్నాడు. ప్రాణాలైనా అర్పిస్తాం కాని పెత్తందారు ఆటలు సాగనీయము ప్రజలు ధైర్యంగా నిలబడుతున్నారు.

చందుపట్ల

సూర్యాపేట తాలూకా చందుపట్ల గ్రామం పెత్తందారు గోవిందరావు చే ... దోపిడీలు, దౌర్జన్యాలు పాఠకులకు వి ... తమే. (23-3-47 ప్రజాశక్తి చూడండి)

ఈ పెత్తందారు తన రౌడీలతో గ్రామప్రజలపై దాడిచేశాడు. వారు ఆత్మ రక్షణకు పూనుకోగా రౌడీలు పలాయనం చిత్తగించారు. పెత్తందారు ఈ అ ... జయంతో ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగింది.

మార్చి 12 వ తేదీన మూడు, నాల్గు వందలమంది జయ జయ ధ్వానాలతో ఆంధ్రమహాసభ గేయాలు పాడుకుంటూ ఊరేగింపు జరిపారు. పెత్తందారు ... నుండి లాక్కొన్న భూములకు చె ... విడిపించారు.

ఆ భూములపై ఎర్రజెండాలు ఎగురవేశారు. ప్రజల ఉత్సాహానికి మేర లేదు "ఇహప్రాణాలనైనా ఇస్తాంకాని మా భూములనుమాత్రం వదలం" అని దీక్షా కంకణులై వున్నారు. ఈవిధంగా ప్రజలు

(మిగతా 10 వ పేజీలో)

నరహంతకా వెళ్లిపో!

అన మీర్జాకు బాలేముల ప్రజల స్వాగతం

ప్రజల కొక మాట, జమీందార్ల కొక మాట
సర్ మీర్జా పర్యటన ఉపన్యాసాలు

8-3-47 న నైజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి సర్ మీర్జా సూర్యాపేటకు వచ్చినాడు. అతనికి ప్రభుత్వ అనుచరులైన ఉద్యోగులు, వకీళ్లు, జమీందార్లు, పెట్టుబడిదార్లు స్వాగతం ఇచ్చారు. సాయంత్రము నాలుగు గంటలకు పోలీసు కాల్పులకు గురియైన బాలేముల గ్రామానికి ప్రధాని వెళ్ళారు. ప్రజలు తమ అసమ్మతి ప్రదర్శనగా "గోడలపై నిరంకుశ ప్రభుత్వం నశించాలి. నరహంతకా వెళ్ళిపో. అమరజీవి అనంతరెడ్డి జిందాబాద్. కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభ జిందాబాద్." మొదలయిన నినాదాలు వ్రాశారు. గ్రామంలో పోలీసు కాల్పులకు గురియైన రైతువీరుల ఇండ్లకు మీర్జా వెళ్ళినాడు. కాని అసమ్మతి ప్రదర్శనగా ఆ కుటుంబాలు మీర్జాతో ఏమీ మాట్లాడలేదు. తరువాత మీర్జా చిన్నముఖముతో సూర్యాపేట తిరిగివచ్చారు. అదివరకే అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. దానికిండా ప్రభుత్వోద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదార్లు ఇంకా కొద్దిమంది ఇతర ప్రజలు గుమిగూడారు.

దేశముఖుల టాడీలు

దేశముఖు గావంజీ మాణిక్యాలరావు విజ్ఞప్తిచేస్తూ "గ్రామాల్లో ప్రజలు మాపై తిరుగుబాటుచేస్తూ మమ్ముల తరిమి కొడుతున్నారు. మా ప్రాణ, మాన, ధనములకు రక్షణలేదు. ప్రభుత్వంవారు మాకు పూర్తిగా సహాయం చేయాలి" అని అన్నారు.

మీర్జా జవాబిస్తూ "పరిస్థితులను పరిశీలిస్తే జమీందార్లది పెత్తందార్లదే లోపమున్నట్లుగా కానవస్తుంది. కాలాను గుణ్యంగా నడుచుకోవాలె. ప్రజలతో కలిసియుండాలె. అనవసరంగా మీవల్ల సర్కారు బద్నాం (అపఖ్యాతిపాలు) అయింది. మేమేమీ సహాయం చేయలేము. మీది మీరే జూచుకోవాలి" అని అన్నారు. తెలంగాణా స్టేటుకాంగ్రెసు తరఫున వి. భాస్కరరావు ఒక మెమోరాండం ఇచ్చారు.

ప్రజల ఫిర్యాదు

ఇంకా కొందరు దరఖాస్తులివ్వబోగా స్థానిక పోలీసు మంతజం దౌర్జన్యంగా వాటన్నిటిని తనే ఇస్తానని పెత్తనంచేస్తూ జేబులో పెట్టుకున్నారు. ఒక ముసలివాడు దరఖాస్తు ఇవ్వబోతే వానిని బాదినాడు. సూర్యాపేట కలాలీలు, లక్ష్మీకాంతరావు జమీందారు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దరఖాస్తులు పెట్టుకొన్నారు. ఈ దరఖాస్తులన్నిటిని అవ్వల్ తాలూక్దార్ పరిశీలించి వాటిని పరిష్కరిస్తారని మీర్జా చెప్పినారు.

మీర్జా సూర్యాపేటకు వస్తుంటే దోవలో పేరుసట్ల గ్రామంవద్ద కొన్నివేల రైతులు స్త్రీలు - పురుషులు మోటారుకారుకు అడ్డంగా పడ్డారు. మీర్జా కారు దిగి "ఏం బాధలేమో" చెప్పండి. యువరాజా వారు "సిషమ్మాం క్యాంప్ లు పెట్టి" బెదిరిస్తున్నాడు. మా భూములు లాక్కొని బందాయిపేసి మా పిల్లలను జైళ్ళలో పెట్టించాడు. ఈ యిబ్బంది సమదూరం చేయాలె," అని అడిగారు.

మీర్జా సమాధానమిస్తూ ఇబ్బందులను విచారిస్తాను. మీ పిల్లలను విడుదల చేస్తాను." అని తప్పించుకున్నారు.

జమీందార్లకు హామీ

ఇలా ఎన్నో పలికాడు. ఆ రాత్రే ఎనిమిది గంటలకు ప్రభుత్వోద్యోగులు, జమీందారు చేసిన అల్పాహారవిందు సమావేశము జరిగింది. సూర్యాపేట దేశముఖు లక్ష్మీకాంతరావుతో ప్రత్యేకంగా మాటాడినాడు. ఈ రహస్య సమావేశములో జమీందారులకు గట్టి సహాయం చేస్తామని హామీ యిచ్చినట్టు తెలుస్తున్నది.

పిర్యాదు చేసినందుకు ప్రజలపై పగ

సూర్యాపేట పర్యటనలో సర్ మీర్జా ఇస్మాయిల్ విచ్చేసినప్పుడు ప్రజలు తమ కష్టముల దరఖాస్తుల రూపమున మొరపెట్టుకొనిరి. "మీ కష్టముల విచారించి తగు ఏర్పాట్లు గావించెదమని" మీర్జా ప్రజలకు వాగ్దానముచేసి వెళ్ళిపోయాడు. ప్రజలు యిచ్చిన దరఖాస్తులన్నీ తహసీల్ కచేరిలోనే యివ్వబడెను. దేశముఖులు కొందరు తమపై షికాయతు చేయబడిన దరఖాస్తులనకళ్ళు పేగేదార్లద్వారా సంపాదించుకొనిరి. ప్రభుత్వాధికారులు తమపై ఎవరెవరు ఏమి షికాయతులు చేసారో ఆ దరఖాస్తులలో చూచుకొని అట్టి వ్యక్తులపై కారాలు మిరియాలు నూరుచున్నారు. మీర్జా వాయిదాచేసిన ప్రకారము తాలూక్దారు మార్చి 15 వ తేదీనాడు సూర్యాపేటకు విచ్చేసినారు. చూడబోతే ఈ విచారణకన్నీ కల్లతుదవడానికని కనబడుతుంది.

ప్రజల నోళ్లుకొట్టి ప్రభువులకు సన్మానాలు

యువరాజారాక సందర్భంలో నిర్బంధవసూళ్లు

బీరారు యువరాజా పర్యటనం చేస్తారనిచెప్పి ఉద్యోగులు గ్రామపెత్తందార్లు అనేక దోపిడీలకు ప్రజలను గురిచేస్తున్నారు.

నల్లగొండతాలూకా నకిరెకల్లు గ్రామములో యువరాజా వస్తున్నారని, గ్రామ పటేలు పట్వారీలు స్థానిక వర్తకుల నుండి బలవంతంగా డబ్బువసూలు చేశారు. యువరాజా వచ్చినపుడు తన దయాదత్వం ఒలకపోయడానికి, బీదల దానానికి అంటూ కొంతడబ్బు ప్రత్యేకించారు. 28-1-47 న నల్లగొండ తహశీల్ దారు సుమారు 100 మంది వద్ద ఈ 'దానం' ముట్టినట్లు సంతకాలు తీసుకొని సగంమందికి మాత్రమే డబ్బు ఇచ్చారు, తక్కినది జేబులో వేసుకున్నారు.

అతనికంటె ఘనుడు

యువరాజా వచ్చినపుడు చాకలి మంగలి మాదిగలచే పనిచేయించుకున్నందుకు 12 రూపాయలివ్వమని తహశీల్ దారు గిర్దావర్ కు ఆజ్ఞాపిస్తే, అందులో సగం అతడుమింగబోయాడు, అంతా ఇస్తేగాని తీసుకోమని వారు నిరాకరించారు. ఇతడే హరిజనులచే డబ్బిస్తానని కట్టెలు కొట్టించుకొని, తర్వాత డబ్బడిగితే కొర్డుకు ఎక్కండని దబాయించాడు. ఈ గ్రామ నాయకులరెస్టయిన తర్వాత నేటివరకు గ్రామ పెత్తందార్లు, పోలీసులు 15 వందల రూపాయలు లంచాలు వసూలుచేశారు. చిట్యాల గ్రామంలో యువరాజా వస్తున్నారని మోటకు నాల్గు రూపాయల చొప్పున రైతులనుండి నిర్బంధంగా, గ్రామ పటేల్ పట్వారీలు వసూలుచేశారు.

ఒకప్రక్క యువరాజా రాకముందు "వెట్టి నిర్మూలించుతున్నాం" అంటూ ప్రభుత్వం కంపత్రాలు పంచిపెట్టింది. కాని ఆయన పర్యటనలోనే అధికారులు డబ్బు యివ్వకుండా కోళ్ళు, కోడిగ్రుడ్లు మేకలు నిర్బంధంగా వసూలుచేశారు. సరియైన కూలి ఈయకుండా దినాల పర్యంతం వెట్టి చేయించుకొని యువరాజాగారికి సన్మాన సన్నాహాలు చేశారు.

వరంగల్ జిల్లాకు యువరాజారాకకు నాందిగా, కొత్తగూడెం బొగ్గుగనులలో ఫిబ్రవరి 12 న సైనికదాడి సాగిందని పాఠకులకు తెలిసిన విషయమే. అట్టి యువరాజా రాకకు ఎలా ప్రజలనుండి డబ్బు పీడించి లాగారో చూడండి.

గార్ల జాగీరులో

యువరాజా వస్తున్నాడని డబ్బుకావాలని ప్రభుత్వాధికారులు, జాగీరుదారులు వర్తకులనుండి రైతులనుండి నిర్బంధంగా వేలకొలది డబ్బువసూలుచేశారు. "యువరాజాకు డబ్బెందుకు? బీదవాడా, దిక్కులేనివాడా?" అని ప్రశ్నిస్తే జవాబులేదు.

గార్ల జాగీరుమొత్తంమీద 18 వేల రూపాయలు వసూలుచేశారు. ఇవ్వలేని వారిని కూడా నిర్బంధించారు.

గార్లనుండి కలప తెచ్చుకోడానికి పోయిన గ్రామస్తుల బండ్లతో ఉద్యోగులు వెట్టి చేయించుకున్నారు. చేయ నిరాకరించినవారిని దెబ్బలుకొట్టారు.

డోర్నకల్ లో చిన్నా పెద్ద వర్తకులకు సుమారు మూడువేల రూపాయలు ఈయాలని ఆజ్ఞ అయింది. ఇందులో రెండువేలు వారిచ్చారు. మిగతాది రైతులవద్ద వర్తకులు వసూలుచేయమని తహసీల్ దారు ఆజ్ఞాపించారు. కాని డోర్నకల్ రైతులు అలా ఈయనందున వర్తకులనుండే మిగతా ధనం కూడా తహసీల్దారు వసూలుచేశారు.

ఖమ్మంలో 35 వేల రూపాయలు, ఇతర ప్రదేశాల్లో మరికొంత, మొత్తం లక్ష రూపాయలు వసూలుచేయడానికి ఏర్పాటు జరిగింది.

కాంగ్రెసు సమితి ఖండన

ఖమ్మం పట్టణ కాంగ్రెసు సమితి 3-3-47 న సమావేశమై ఖమ్మం వసూళ్ళవిషయమై ఒక ఖండనచేసింది. 35 వేలు వసూలుచేయడానికి ఏర్పడిన ఆహ్వానసంఘ సభ్యులు "అధిక సంఖ్యాకుల స్వప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే మనుష్యులు" అని అన్నది. ఈ 35 వేల డబ్బును వెచ్చించడం "రాజ కుటుంబ ప్రతిష్ఠకు" గాని, "ప్రజలకు" గాని న్యాయం కలుగజేయుట లేదని ఖండించింది.

ఇంత డబ్బుతోనూ ఈ తతంగం వదలలేదు. ప్రతి గ్రామంలో రెండు గడమంచెలు 100 కోడిగ్రుడ్లు, 5 కోళ్ళు, 2 పోతుల చొప్పున గ్రామాధికారులు వసూలుచేస్తున్నారు.

గార్లలో వెట్టిచేయలేక కూలీలు పనికి రానిరాకరిస్తే గత్యంతరంలేక రోజుకు రూపాయి చొప్పున కూలీయిచ్చారు. కొందరు రైతులు వెట్టి బండ్లు కట్టవలసి వచ్చినా, మరికొందరు నిరాకరించారు. అప్పుడు బాడిగయిస్తామని బ్రతిమాలారు, అయినా వారు బండ్లుకట్ట నిరాకరించారు ఇలా అక్కడక్కడా కొందరు నిరోధించ గల్గినా మొత్తంమీద యువరాజా పర్యటన పేరుతో చాల దోపిడి జరిగింది

గార్లలో ఇంత హడావిడిచేసి డబ్బు వసూలుచేసి చివరకు యువరాజాగారిలా దయచెయ్యరు—అని చల్లగా చెప్పారు. "అయితే మా డబ్బు ఎందుకు వసూలు చేశారు. నిజంగా యువరాజా వస్తారని చేశారా? లేక అతని పేరు ఉపయోగించుకొని చేశారా?" అని ప్రజలు అడుగుతున్నారు. తమ డబ్బు వాపస్ చేయించవలసిందని కోరుతున్నారు.

రాగిపాడు రైతుల విజయం

(1వ పేజీ తరువాయి)

తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న భూమి 100 యకరాలు. గ్రామ పెత్తందారేగాక, పోమగంటి వెంకయ్య అనే అతడు దురాక్రమణ చేసిన భూమికూడా ఇందులోవుంది.

రిజర్వు పోలీసుల క్యాంపు

చందుపట్లలో ప్రజలు తమ భూములను స్వాధీనపర్చుకున్నారన్న సంగతి తెలియగానే రిజర్వు పోలీసులు లారీలను తీసికొనివచ్చారు. కార్య కర్తలకోసం తిరగటం కోసం మొదలుపెట్టారు. గ్రామంలో కార్యకర్తలు దాగియున్నారేమోనన్న అనుమానంతో కొన్ని వదిలేసిన ఇళ్లకూడా సోదాలుచేశారు. కాని ఎవ్వరూ దొరకలేదు. చేయునదిలేక స్కూలులో మకాం వేసివున్నారు.

పోనుగోటి వెంకయ్య (వ్యతిరేకి) రిజర్వు సహాయంతో తను ఆక్రమించిన భూముల ధాన్యం కుప్పలను కొట్టించి ఇంట్లో పోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

రాగిపాడు

ఈ గ్రామంకూడా సూర్యాపేటతాలూకాలోనిదే. విశ్వనాధరావు ఇక్కడి పెత్తందారు. ప్రజలను ఎన్నోమాయోపాయాలద్వారా మోసగించి వందలాది ఎకరాల భూమిని దురాక్రమణచేసి స్వాధీనపర్చుకున్నాడు. తినటానికి తిండిలేక పండించుకోటానికి భూమిలేకుండా మలమల్ల మాడి [illegible] తికి రైతులను తెచ్చాడు. ప్రజా [illegible] మహాసభద్వారా సంఘటితమై [illegible] పర్యాయములు తమ భూములను [illegible] తిరిగి వాపసు ఇవ్వమని కోరారు. [illegible] పెత్తందారు ప్రజలు న్యాయంగా తమ భూములను ఇవ్వటానికి నిరాకరించాడు. పైగా మిలటరీ గ్రామంపై [illegible] చేయడానికి తోడ్పడ్డాడు.

పండించుకోటానికి భూమిలేక తినటానికి తిండిలేకుండా కరువు చచ్చేదానికంటే తమగడ్డకోసం [illegible] దావటం మంచిదనుకున్నారు.

మార్చి 12 వ 4, 5 వందలమంది ప్రజలు ఎర్రజెండాలతో ప్రదర్శనం చేసి కొంటూ పెత్తందారు తమనుంచి అన్యాయంగా లాక్కున్న భూములపై వెళ్ళారు. తమ తమ భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఎర్ర జెండాలను ఎగురవేశారు. "ప్రాణాలన్నా మా భూములపై బలిదానమైనా చేస్తాం. కాని తిరిగి పెత్తందారును మా భూములపై కాలుకూడా మోపనివ్వం" అని ప్రతిజ్ఞ చేశారు.

వెలిదండ ప్రజల ప్రతిఘటన

వెలిదండ హుజూరునగర్ తాలూకాకు చెందిన గ్రామం. డిసెంబరులో ఈ గ్రామంపై మిలటరీ దాడిచేసి 18 మందిని అరెస్టుచేసి క్రూరంగా హింసించింది. గ్రామ దోపిడీదారు ఒక్కంతుల మట్టయ్య మిలటరీ వెంటవుండి ఇల్లిల్లు తిరిగి ప్రజలను పట్టించాడు. దాడి జరిగిన మరునాటి రోజునుండి రౌడీలను వెంటబెట్టుకొని ప్రజలను దెబ్బలుకొట్టి లంచాలు వసూలు చేయ ప్రయత్నించాడు. కాని ప్రజలు లంచాలు ఈయలేదు. రత్తయ్య అనే షాహుకారు ఇల్లు తలుపులు పగలగొట్టి ఇనుపపెట్టె దోచాడు.

ఈ గ్రామానికి ప్రభుత్వం నాలుగు వేల సాముదాయక జరిమానా వేసింది. ఇది అదనుగా తీసుకొని ఈ గ్రామ శివారు గ్రామాలైన కొత్తగూడెం కోనాయగూడెంలు వెళ్ళి "మీకు జుల్మానా లేకుండాచేస్తాను, లెవీ లేకుండాచేస్తాను" అంటూ లంచాలు గుంజ ప్రారంభించాడు.

వెలిదండ గ్రామస్థులనుకూడా ఇలాగే బెదిరించి, లంచాలు వసూలుచేయాలని చూశాడుకాని ప్రజలు యెదిరించారు. సమీప గ్రామమైన చిల్కూరులో "పోలీసు కమీషనర్ (నాజింసాహెబు) మకాం వున్నాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు," అని ప్రజలను రావలసిందిగా కోరాడు మేము రాము పొమ్మని వారు జవాబిచ్చారు.

నిర్బంధవిధానం ఎంతో తీవ్రంగా ఉన్నా లెక్కచేయక తమ హక్కుల కోసం, తమ గడ్డకోసం పోరాటాలలో ముందుకువచ్చి జిల్లా రైతాంగానికి దాచవర, పత్తేపురం, తడకమళ్ళ ప్రజలు ఆదర్శప్రాయులయ్యారు.

ఆంధ్ర మహాసభ (సంఘం) వున్న గ్రామాలలో ప్రజలు సాధించుతున్న అఖండ విజయాలు చూచి సంఘాలు లేని గ్రామాలుగూడా అవి స్థాపించుకొన చూస్తున్నారు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలను నిషేధించినా, ఊరేగింపులు, సభలు జరపరాదని నిషేధాలున్నా లెక్కచేయకుండా ప్రజానీకం సంరంభంతో కదులుతూంది. ఎర్రజెండాలను గ్రామగ్రామాన తమ ఇండ్లపై కట్టుకుంటున్నారు. ఈ జాగృతి ఐక్య ప్రజాశక్తిముందు ఏ అవరోధాలూ నిలువజాలవు.

కార్మికోద్యమం అణచుటకు కల్లోలాలను అధికారులు సృష్టించారు

కలకత్తా మతకలహాల తెర వెనుక గాథ

(మా విలేఖరి)

కలకత్తా, మార్చి 27

కలకత్తాలో మా. 26 న చెలరేగిన మత కలహాల వార్త చాలా అనుమానాలకు తావి స్తూంది. కొద్దిగంటల కాలంలో నగరం నగరం అంతా భయావేశాలు కలిగించే పిలి వార్తలతో నిండిపోయింది. నిరుటి ఆగస్టులో కూడా ఈ విరమైన ఉధృతం చూడలేదు. మధ్యాహ్నం రెండుగంటల వేళకు ఖిద్రా పూర్, భౌవానీపూర్ కాలాలలో పోలీసులు కర్ఫ్యూ ప్రకటించారు. త్వరలోనే మరి మూడు ఠాణాలకు వ్యాపింపచేశారు. వ్యాపి స్తూన్న వార్తల్ని, పోలీసుల హడావిడిని చూస్తే పట్టణంలో బ్రహ్మాండంగా హత్యా కాండ సాగిపోతూందనిపిస్తుంది. కాని, నిజానికి భయోత్పాద కరములయిన వార్తలే తప్ప పెద్ద కలహాలు ఏమీ కనపడలేదు. అక్కడా అక్కడా గూండాలు దొంగచాటుగా పొడిచిన పోట్లు, రాళ్ళు విసరుటలుమాత్రమే జరిగాయి. పట్టణ జీవితం అంతా స్తంభించి పోయినప్పటికీ చనిపోయినవారి సంఖ్య 8, గాయపడ్డవారి సంఖ్య 80 మించ లేదు. (ప్రభుత్వ లెక్కల ప్రకారం మరణించినది 3 గాయపడ్డది 60 మంది.)

అనుమానించతగిన సమాచారం

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. మరావర్ది అసెంబ్లీలో మాట్లాడుతూ కలహాని కంతకీ మూలం వేశ్యావాటికలో చంపివేయ బడిన ఒక స్త్రీ, శిశువుల వార్తను తప్పు అర్థం చేసుకోవడమేనని, రెండు మతాలవారూకూడా దానిని మత హత్యగానే భావించారని, నిజా నికి చంపినదీ, చంపబడినవారూకూడా ఒకే మ[illegible] చెందినవారని తెలుస్తూందని చెప్పారు. అసలీవార్త పత్రికలకిచ్చింది పోలీ సులే. వారు వార్త ఇచ్చేటప్పుడే హంతకుడు హత్య చేయబడినవాళ్ళూ ఒకే మతానికి చెందినవారనే విషయాన్ని చెప్పకుండా తొక్కిపట్టారు.

అదేరాత్రి మరో ప్రాంతంలో ఒక రిక్షా లాగేవానితో ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. వార్తపత్రికలకిచ్చి, వివరాలు తెలపక పోవడం వలన ఎంతో ఉద్రేకం ప్రజలలో కలగడానికి కారణం అయింది.

హత్య జరిగింది తెల్లవారగట్ల 3-30 గం॥ వేళ. ప్రొద్దు టే రేడియోలో ఆవార్త వచ్చె య్యడంచూస్తే అనుమానం కలిగిస్తూనేవుంది.

కలకత్తా దక్షిణభాగంలో అసలు అలజడి కనిపించక పూర్వమే వైర్లెస్ పరికరాలతో పోలీసుదళం అప్పుడే అక్కడ ప్రత్యక్షం అయింది. "కలకత్తాలో కొట్లాటలు ప్రారంభ మయినాయి. కొట్లు మూయండి." అంటూ ఒక జీపుకారునుండి ప్రచారం ప్రారం భమయింది. భయోత్పాతం వ్యాపింపచేయడానికి ఇదొక మంచిఎత్తు.

అనేక ప్రదేశాలలో పోలీసులు విలబడి జన్నలు మూడుదారిని పొమ్మనడమో, వెనక్కి తిరిగి పొమ్మనడమో చేశారు. దీని వలన కొట్లాటలు వున్నాయనే భయం బాగా వ్యాపించిపోయింది.

శాంతి ప్రచారకులపై లాఠీలు

మతకలహం వార్త రాగానే సమ్మెలో వున్న పోర్టు-ట్రాంవే కార్మికులు హిందూ-ముస్లిములు దళాలుగా బయలుదేరి కిద్దర్ పూర్లో శాంతి ప్రచారం ప్రారంభించారు. పోలీసులు వారివద్దనున్న కాగితాలు, జెండాలు లాక్కుని తరిమివేశారు.

అదే విధంగా ట్రాంవే, పోర్టు కార్మికులు హిందూముస్లింలుకలిసి డల్హౌసీ స్క్వేర్ ప్రాంతంలో సంయుక్త శాంతిదళంగా ఏర్పడి పనిచేస్తూంటే పోలీసులు లాఠీచార్జీ చేశారు.

మధ్య కలకత్తాలో మరొకచోట ఈ విధం గానే ప్రచారం చేస్తున్న వారిమీద ఒక దురంత కుడు దౌర్జన్యం చేయబోతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆపారు. ఆసమయంలో వాడు జార విడిచినమాట ఆలోచనతో పెద్దవలసిందే. [illegible]

తెచ్చి వీళ్ళు మనకొంప ముంచబోతున్నారు." అన్నాడు.

మతకలహాల కారణంగా ట్రాంవే సమ్మె విరమించారని నగరం అంతా పుకారుగా వుంది. ఇది పచ్చి అబద్ధం. కొద్దిరోజులక్రితం బెంగాల్ ప్రభుత్వంలోని ఒక ఉన్నతోద్యోగి ఒక కార్మిక నాయకునితో ఇల్లా అన్నాడు.

"ఆగస్టు 16 లాంటి రోజులు రాగలవు జాగ్రత్త."

అదే ఆఫీసరు మరొక సందర్భంలో వ్యక్తి గత సంభాషణల్లో ఇల్లాఅన్నాడు: "ట్రాంవే సమ్మెయా? మా అసలు ఆయుధాన్ని ఇంకా ఉపయోగించలేదు."

ఇవన్నీ కలిపి చూస్తే కలహాకారణాల విషయం చాల అనుమానాస్పదంగా వుంది. పంజాబు దినం, పాకిస్తాన్ దినం శాంతంగా జరిగిపోయినాయి. కాని, రాష్ట్ర ట్రేడ్ యూని యన్ కౌన్సిలు సర్వవ్యాప్త సమ్మె నిర్ణయిం చిన తేదీకి సరిగ్గా ఒకరోజు ముందు ఈ కొట్లాటలు రావడం చాల ఆశ్చర్యంగా వుంది.

రెండునెలలనుండి జరుగుతూన్న ట్రాంవే కార్మికుల సమ్మె

మార్చి 20 తో ట్రాంవే కార్మికుల సమ్మె ప్రారంభమై 2 నెలలు ముగిసింది. కనీస వేత నాలు, బోనసు కోరుతూన్న కార్మికుల కోరి కలను నిరాకరిస్తూన్న తెల్ల యజమానుల మొండితనాన్ని అన్నిపార్టీలవారూ ఖండిం చారు. డిస్మిస్ నోటీసు విచ్చినా 8 వేలమంది హిందూ-ముస్లిం కార్మికులు చెక్కు చెదర కుండా విలబడ్డారు. పైగా నగరంలోని ప్రజా నీకం మార్చి 20 వ తేదీన ట్రాం డిపోల ముందు ప్రోగుపడి కంచెని అట కట్టించారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. 40 మందిని అరెస్టుచేశారు. సోమనాథలహిరి, అబ్దుల్ మోమిన్‌లాంటి ప్రధాన నాయకుల్ని అరెస్టు చేస్తే కార్మికులు లొంగిపోతారని తెల్ల యజ మానులు మొదట ఎత్తినఎత్తు విఫలమయింది. మార్చి 20 న ట్రాం డిపోలు తెరచి ప్రజ లను-కార్మికులను విడదియ్యటానికి చేసిన ప్రయత్నమూ విఫలమయిపోయింది. పైగా బెంగాల్ కార్మికవర్గం అంతా ట్రాంవే కార్మి కులకు సానుభూతిగా మార్చి 28 న సర్వ వ్యాప్తసమ్మె చేస్తామన్నారుకూడా. ఆ ప్రమా దాన్ని తప్పించుకొనేటందుకై తెల్లవుద్యోగులు జాగ్రత్తగా ఆలోచించి ఈ మతకలహాలను రేగ గొట్టారు.

కొట్లాటల పరిస్థితి

సరిహద్దు రాష్ట్రంలో

పెషావరు, మార్చి 28

ఒక్క కోహట్‌లోతప్ప రాష్ట్రం అంతా శాంతంగా వున్నట్లు సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కోహట్‌లో రెండు ముస్లిం పార్టీల మధ్య తగవు వచ్చి కొట్లాట జరిగింది. ఫలితంగా ఖాన్ సాహెబ్ గుల్ (సరిహద్దు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు)కు గాయాలు తగిలి హాస్పిటలుకు చేర్చబడ్డారు.

మర్దాన్ అనే చోట నిషేధాజ్ఞలను ధిక్కరించినందుకై ప్రజాసమూహం మీద పోలీసులు బాష్పవాయువు నుపయోగించి, లాఠీచార్జీ చేశారు.

ఢిల్లీలో

న్యూఢిల్లీ, మార్చి 28

నేటి సాయంకాలంవరకూ ఢిల్లీలో ఏ విధ మైన కల్లోలమూ జరగలేదు. దుకాణాలు తెరవబడినాయి. పోలీస్‌కావలా సాగుతోంది.

బెనారెస్‌లో

బెనారెస్, మార్చి 28

పట్టణంలో పరిస్థితులు చక్కబడుతూండడం వలన కర్ఫ్యూ గంటలను రేపటినుంచి తగ్గి స్తారు. ఇకముందు సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 6-30 వరకూ వుంటుంది.

కాంగ్రెసు ప్రభుత్వాన్ని కంగా[illegible]పెట్ట దలచలేదు

ప్రకాశంగారి [illegible]రోపణలమీద లేబరు కాంగ్రెస్ నాయకులు

మద్రాసు, మార్చి 28

అసెంబ్లీలో తమ రాజీ కారణాలు చెబుతూ కాంగ్రెస్ నాయకులే సమ్మెలు తెచ్చి తమ్ము కలగించుడుపరచారని ప్రకాశం గారు చెప్పిన మాటలను ఖండిస్తూ కోయం బత్తూర్ టెక్స్టయిల్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు ఆర్. కుప్పుస్వామి ఎమ్. ఎల్. ఏ. ఒక ప్రకటన చేశారు. దానిలో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఇబ్బందిపెట్టకుండా ఋణమానలతో గోతుంబత్తూరు కార్మికులకు రాజీ కుదిర్చేటందుకై సమ్మె తేదీలను కామ రాజనాడార్ పదే పదే వాయిదా వేశారని, అలాగ చేయడంవలన కార్మికులు రాజీ ప్రయత్నాలమీద నమ్మకం కోల్పోయే స్థితి వచ్చిందని చెప్పారు.

తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కార్మిక శాఖ చూస్తున్న ఆర్. వెంకట్రామన్ కూడా ప్రకాశంగారి నేరారోపణను ఖండిస్తూ, సమ్మెలు తెచ్చేముందు, తప్పనిసరియై తెచ్చి నాక గూడు ఎంత జాగ్రత్తగా పికెటింగ్ అసేదికూడా జరక్కుండా ఎలా పనిచేస్తున్నదీ వివరించారు.

బర్మా ఆయిల్ కంపెనీ కార్మికుల సమ్మె

ఇంతవరకు పరిష్కారం కుదరలేదు

రంగూన్, మార్చి 27

రంగూన్ సమీపంలోవున్న టుప్పీ దా కర్మాగారంలోని బర్మా ఆయిల్‌కంపెనీ కార్మి కుల బైరాయింపు సమ్మెను ప్రభుత్వం ఇంత వరకు పరిష్కరించలేకపోయింది. ఇది ఇంకా [illegible] రోజులు సాగితే బర్మా అంతటా రహదారి కార్యాలు నిలిచి [illegible]గల ప్రమాదం వుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.

బ్రిటిష్ కంపెనీలకు లొంగిపోతూన్న తమ నీతిని కప్పిపుచ్చుకొనేటందుకై బర్మా తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమశాఖ మంత్రి మాంగ్ చా ఖైన్ దీనికంతకూ కమ్యూనిస్టులే కారణమనీ, ఎన్నికలు జరగ కుండా చేయడానికి ఈ పని చేస్తున్నారనీ నేరారోపణ చేస్తున్నాడు.

[illegible]వాడ ఫిర్కాలో తిండికొరత

ఫిర్కా సప్లయిఆఫీసరుఅసమర్థత

పరవాడ, మార్చి 22

[illegible]పల్లి తాలూకా పరవాడ ఫిర్కాలో నాల[illegible]రాలనుండి రేషన్ డిపోలలో సరి[illegible]లు దొరకక ప్రజలు తిండికోసం నానా[illegible]లు పడుతున్నారు. ఇందువిషయమై ఫిర్కా సప్లయి ఆఫీసరు ఏమాత్రము శ్రద్ధ వహించడంలేదు. 9 వ తేదీతో ప్రారంభ మైన [illegible]కి పాయికరావు పోనంగి గ్రామా నికి ఒకటెంటుకూడ యివ్వలేదు. ఆ వార మంతా ఆ గ్రామంలో పేదలు పస్తులతో కాలం గడిపారు. [illegible]వారంకూడ పూర్తి కావస్తున్నా యిప్పటికీ గ్రామానికి కోటా రాలే[illegible].

[illegible] ఆఫీసరు వారంలో రెండురోజులు మా[illegible] పరవాడలో ఉంటాడు. మిగతా రో[illegible] అనకాపల్లిలోనే మకాం పెట్టారు. ఇం[illegible] కీండ్లుకూడ ఇండెంట్లు తెప్పుకోడా ని[illegible]లు పడుతున్నారు. అసలే కొరత ప్రా[illegible]యిన ఈ ఫిర్కాలో నాలుగువారాల మ[illegible] సరిగా గింజలు అందకపోవడానికి స[illegible] ఆఫీసరు అసమర్థతే కారణం. ప్రభు త్వ[illegible]టనే ఫిర్కాలోని అన్నిడిపోలలోను తగి[illegible] ధాన్యం నిల్వచేయించి సప్లయి ఆ[illegible] తగుచర్య తీసికోవాలని చింతల [illegible]వుగారు వ్రాస్తున్నారు.

సరిహద్దు తెగల నాయకులు

సామ్రాజ్యవాదుల చేతిలో వున్న మరొక ఆయుధం

పెషావర్, మార్చి 27

ఖైబర్ కనుమయొక్క తూర్పుభాగంలో వున్న జమ్రూ అనేచోట జిర్గా (ప్రతినిధుల సభ) సాంవత్సరిక సమావేశం సరిహద్దు రాష్ట్రగవర్నరు అధ్యక్షతను జరిగింది. ఖైబర్ కనుమలోవున్న తెగలనాయకులు, కేవలం బ్రిటిష్ తొత్తులు ఈ సభకువచ్చారు.

జిర్గాకు వచ్చిన తెగలనాయకులు గవర్న రుకు ఒక మెమోరాండం ఇచ్చారు. అందులో వారు ముఖ్యంగా కోరినవి.

1. బ్రిటిషువారు భారతదేశం వదిలిపోయే టప్పుడు ఖైబరుకనుమను సరిహద్దు తెగల ప్రజలచేతిలో పెట్టిపోవాలి.

2. తమయిష్టంలేనిదే తమని ఏ భారత రాజ్యాంగానికి వప్పచెప్పరాదు.

మెమోరాండమునకు సమాధానమిస్తూ గవర్నరు ఖైబరుకనుమ మీదేనని వుభ్ర వేశాడు, [illegible] భారతప్రభుత్వంతో [illegible] హక్కు వుందన్నాడు. [illegible] భృత్యులయిన కొండజా[illegible] లేని కోరికలకు తాళంవేస్తూ [illegible] విజమైన శాంతి దూతలా [illegible] "భారతదేశం కష్టదశను గ[illegible] సమయంలో వారితో కలిసి [illegible] హితబోధ చేశాడు.

తర్వాత ఈ జిర్గా రెండు తీర్మానాలు [illegible]

1. పాకిస్థాన్ ఒక జాతీయ [illegible] అది శాంతి పద్ధతులపై లభించ[illegible] వ్యాలకు దిగుతామనీ ఒక తీర్మా[illegible]

2. పటేల్ కమిటీ సభ్యులు [illegible] ప్రాంతాలకు రాకూడదనీ, వస్తే [illegible] దనీ రెండో తీర్మానం.

తర్వాత సభ ముగిసింది.

కట్టెల వర్తకులకు రెండుపాళ్లు లాభాలు

కర్నూలులో కట్టెలవిక్రయపద్ధతి

కర్నూలు, మార్చి 22

కొత్తఏర్పాట్ల ప్రకారం కర్నూలు పట్టణం లోని కట్టెల హోలుసేలు వ్యాపారమంతా హోలుసేలు కో-ఆపరేటివ్ స్టోర్సుకు ఇవ్వ బడింది. కట్టెలధర క్రిందివిధంగా నిర్ణ యించారు.

1 టన్నుకట్టె యస్. ఓ. ఆర్ కర్నూలుడెలివరీ	27-0-0
లాభం	1-0-0
అదుదల	2-8-0
సేల్సుటాక్సు	0-4-6
హోలుసేలుస్టోర్సు రిటైలర్లకు అమ్మేరేటు	30-12-6
రిటైలరు లాభం	1-3-6
రిటైలరు ప్రజలకుఅమ్మేధర టన్ను1కి	32-0-0

ప్రస్తుత పద్ధతిప్రకారం హోలుసేలు స్టోర్సుకి స్టాకుచేయాల్సినఅవసరంలేదు. అమ్మకం బాధ్యతకూడాతీసుకోదు. కంట్రాక్టరు కర్నూలుకు కట్టె తీసుకొచ్చి టన్ను 1కి 27-0-0 లకు ఇస్తారు. వెంటనే వచ్చినది వచ్చినట్లురిటైలర్లకుపంచుటకు కో-ఆపరేటివ్ స్టోర్సు టన్ను 1కి రు. 3-12-6 లాభం, తీసుకుంటూ డిపోలో కట్టెనుంచి అమ్మకపు బాధ్యత వహించే రిటైలర్లకు రూ. 1-3-6 మాత్రమే గిడుతుంది. కర్నూలు పట్ట ణంలో కట్టెల సంపకానికి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ తహసీలుదార్ ఉన్నాడు. ఆతనికి ఈ బాధ్యత వప్పగిస్తే ప్రజలకు టన్నుకు రు. రు. 3-12-6 తక్కువకు కట్టె దొరుకు తుంది.

ఈవిధంగా రెండు సార్లు లాభాలు గుంజటం మానేసి ప్రజలకు ఇంకా తక్కువ ధరకు కట్టె సప్లయిచేసే విధానం అవలం బించాలని సి. హనుమంతరావుగారు వ్రాస్తున్నారు.

దొంగ వ్యాపారి పట్టుబడ్డాడు

భీమవరం, మార్చి, 22

భీమవరం గ్రామస్తుడు పూసల పి.రా రామయ్య కృష్ణాజిల్లానుండి కొబ్బరినూనె, పెసలు, కందులు, వులవలు, దొంగచాటుగా తెచ్చి మోది, పాతపాడు సంతలలో అమ్మి మిగిలిన సరుకు భీమవరం తీసుకొనివచ్చాడు. మార్చి 18వ తేదీన బళ్లై మునలయ్య అనే అతని నావమీద మండీవరకు దించుచుండగా స్థానిక పోలీసులు పట్టుకొన్నారు. 5 డబ్బాల కొబ్బరినూనె, 2 పెసల బస్తాలు దొరికాయి. పోలీసులు నేరకు ప్యాదీసును చేసుకొని, అతన్ని జైలులోపెట్టి తర్వాత జామీనుమీద విడుదల చేసినారని కె. సత్యనారాయణరాజు గారు వ్రాస్తున్నారు.

సైంటిఫిక్ కంపెనీలో కార్మికునికి ప్రమాదం

మరుగుతున్న లోషన్ పడినందున

బందరు, మార్చి [illegible]

వలందపాలెం కాపురస్తుడు [illegible] కృష్ణమూర్తి అనే కార్మికుడు [illegible] కంపెనీలో పనిచేస్తూ వుండగా, [illegible] తేదీ సాయంత్రం 3-30 గంటలకు [illegible] కాగుతున్న లోషన్ పడి మెడ, [illegible] కాలిపోయింది. సాయంత్రం 8 గంటలకు గవర్నమెంట్ హాస్పటల్‌లో చేర్పబడినాడు. అనవరివెలలోకూడా నేషనల్ [illegible] కంపెనీలో ఒక కార్మికుడు, [illegible] తున్న [illegible]సిడ్‌లో పడిపోయి చనిపోయి[illegible] సంగతి ప్రజాశక్తి పాఠకులకు విదితమే.

అంటువ్యాధుల నివారణ

రచన:

డాక్టర్సు మురంగంటి శేషాచార్యులు

కుప్పా వెంకటరామశాస్త్రి

వెల: అర్ధణా[illegible]

దేశంలోని కరువు కాటకాలవల్ల ప్రజల ఆరోగ్యం విపరీతంగా క్షీణించింది. మశూచి, కలరా, టైఫాయిడ్, ప్లేగు మొదలైన అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైద్యసౌకర్యాలు లేకపోవడం యీ అంటువ్యాధుల్ని అరికట్టే పద్ధతులు తెలియకపోవడం, సీటివ్యాప్తికి యింకా అవకాశాన్నిస్తుంది. యీపుస్తకం అంటు వ్యాధుల పుట్టుపూ, వ్యాపనాన్నీ, వాటిని అరికట్టడానికి ప్రజలకు అందుబాటులో వుండే సాధనాలను, తేటతెల్లంగా తెలియ జేస్తుంది. ప్రతియింటా వుండవలసిన పుస్తకం.

కొద్ది ప్రతులుమాత్రమే వున్నాయి. త్వరపడండి.

ప్రజాశక్తి ప్రచురణాలయం,

మొగల్‌రాజపురం, బెజవాడ.

హిగిన్ బాథమ్స్‌లో "ప్రజాశక్తి"

బెజవాడ, గుంటూరు, గుడివాడ, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంటకల్, రేణిగుంట, రైల్వేస్టేషన్లలోని హిగిన్‌బాథమ్సు పుస్తకాలషాపులలో "ప్రజాశక్తి" పత్రిక అమ్మబడును. పాఠకులు గమనించప్రార్థన. —మేనేజరు

డచ్చి ఇండొనీషియా ఒడంబడిక

స్వాతంత్ర్య సాధనకు ముందడుగు మాత్రమే అని ఇండొనీషియా నాయకుల వ్యాఖ్య

మొన్న 25 వ తేదీన డచ్చి, ఇండొనీషియా ఒడంబడికపైన యిరువక్షాల ప్రభుత్వప్రతినిధులూ సంతకాలు పెట్టారు.

1946 నవంబరు మాసంలో డచ్చి, ఇండొనీషియా రాయబారులు చెరిబాన్ అనేచోట సమావేశమై, సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపుల ఫలితంగా యిప్పటి ఒడంబడిక ముసాయిదా తయారయింది. దీనిలోని షరతులు యివి :

1. జావా, మదుర, సుమిత్రాదీవులలో ఇండొనేషియా రిపబ్లిక్ ప్రభుత్వాన్ని డచ్చి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇందులో ఇప్పుడు మిత్రరాజ్య సేనలుగాని, డచ్చి సేనలుగాని ఆక్రమించిన ప్రాంతాలను పరస్పర సహకారంద్వారా, క్రమంగా రిపబ్లిక్ ప్రాంతంలో చేర్చబడాలి. ఇదంతా 1949 జనవరిలోగా జరగాలి.

2. డచ్చి ప్రభుత్వమూ, రిపబ్లిక్ ప్రభుత్వమూ కలసి, ఫెడరల్ పద్ధతిలో, యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనేషియా అనే ప్రభుత్వాన్ని త్వరలో స్థాపించాలి.

3. యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనేషియాలో డచ్చి ఈస్ట్ ఇండీసులోని ప్రాంతాలన్నీ చేరాలి. కాని ఏ ప్రాంతాలలోని ప్రజలైనా ఇష్టపడకపోతే వారు రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వాలతో ప్రత్యేక సంబంధం ఉంచుకోవాలి.

4. ఇండొనేషియా సంయుక్తరాష్ట్రాలలో రిపబ్లిక్కు, బోర్నియో, గ్రేట్ ఈస్ట్ చేరుతాయి. రాజధాని విషయం వారు ఆలోచించుకోవచ్చు.

5. ఈ సంయుక్తరాష్ట్రాల రాజ్యాంగాన్ని రిపబ్లిక్కు, మిగత భాగాల ప్రభుత్వాలు నామినేట్ చేసిన ప్రతినిధులతో ఏర్పడిన ప్రజాపరిషత్తు నిశ్చయిస్తుంది. ఈ నామినేషన్ల విషయంలో ఎవరెవరెలా ప్రాతినిధ్యం వహించాలన్నది- రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వం, వీనిలో సరైన ప్రాతినిధ్యంగల ఇతర ప్రజలు కలిసి ఆలోచించి చెయ్యాలి.

6. ఇక ఇండొనేషియా హాలెండు ప్రభుత్వాలు కలిసి నెదర్లాండ్సు యూనియన్ అనే ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. ఇందులో ఒకటి : డచ్చి సామ్రాజ్యం - సూరినమ్ కురకావా (అంటే దక్షిణ అమెరికా మొదలు తూర్పున వున్న డచ్చివలసలు హాలండు, కూడా) హాలెండులూ రెండు : ఇండొనేషియా సంయుక్తరాష్ట్రాల ప్రభుత్వం చేరాలి. కాని హాలెండు ప్రభుత్వం సూరినమ్ కురకావా లతో ఇంకొకవిధమైన సంబంధాలు పెట్టుకోవాలి అని ఏమీ ఆక్షేపణ ఉండకూడదు.

7. ఈ యూనియన్ ప్రభుత్వసంస్థలు ఏర్పడాలి. వానిని ఇండొనేషియా డచ్చి ప్రభుత్వాలు కలిసి ఏర్పరుస్తాయి. విదేశాంగ శాఖ, రక్షణ, అవసరమైనంతవరకు ఆర్థిక శాఖ, ఇక సంస్కృతి ప్లానింగు మొదలైన వన్నీ ఉమ్మడిగా చూడాలి.

8. ఈ ఉమ్మడిశాఖలన్నీ ఈ యూనియన్‌కు అధిపతి అయిన రాణీగారిచేతిలో ఉంటాయి. వీనికి సంబంధించిన ఉత్తర్వులు రాణి (రాజు) పేర యూనియన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది.

9. ఇండొనేషియా - డచ్చి యూనియన్ రాజ్యాంగంలో రెండుపార్టీల హక్కులకు ప్రత్యేక రక్షణలు కల్పించబడతాయి. రెండు ప్రాంతాల ప్రజలకు పౌరహక్కు ఉంటుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా రెండు పార్టీలకు సమాధానం కుదరకపోతే, ఏం చేయాలనేది కూడ అందులో ఉంటుంది.

10. ఈ నిబంధనలను, ఇండొనేషియా సంయుక్త రాష్ట్రం ప్రతినిధులు, హాలెండు ప్రభుత్వ ప్రతినిధులు కలిసిన సభ తయారు చేస్తుంది.

11. ఇండొనేషియా సంయుక్తరాష్ట్రం ప్రభుత్వాన్ని, నెదర్లాండ్సు ఇండొనేషియా యూనియన్ ప్రభుత్వాన్ని 1949 జనవరి 1 లోగా ఏర్పరచేందుకు పనిచెయ్యాలి.

12. రిపబ్లిక్ ప్రాంతంలోని ఇండొనేషియాకు చెందని విదేశీయుల హక్కులను పునరుద్ధరించి వారి ఆస్తిపాస్తులను తిరిగి ఇప్పించేందుకు వెంటనే డచ్చి ప్రభుత్వం, రిపబ్లిక్కు కలిసి సంయుక్తకమిటీని వెయ్యాలి.

13. వెంటనే రెండు ప్రభుత్వాలు తమ సైన్యాలను తగ్గించుకోవాలి. ఇద్దరు ఈవిషయంలో కలిసి ఆలోచించాలి.

14. ఈ ఒడంబడికలో వివాదాలేర్పడితే పరిష్కారసంఘం ద్వారా తీర్చుకోవాలి ఆ పరిష్కారసంఘం ఇద్దరూ కలిసి ఏర్పరచాలి. దాని అధ్యక్షుడు వేరే దేశీయుడుగా ఉండాలి. అది కుదరకపోతే అంతర్జాతీయ కోర్టు అధ్యక్షుడికి ఇది అప్పగించాలి.

ప్రజాపక్షాల ఆమోదం

ఇండొనీషియా ప్రజాప్రభుత్వం ... పాల్గొంటున్న సోషలిస్టు, కమ్యూనిస్టు మొదలయిన పక్షాలన్నీ దీనిని ఆమోదించాయి. ఇండొనీషియా జాతీయ వాంఛను నెరవేర్చుతూందన్న భ్రమతో కాదు వారు దీని నామోదించింది. సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకూ, ఇండొనీషియా ప్రజలందరి ఐక్యతకు ఇదొక ముందడుగు అన్న అంచనాతోనే దీని అంగీకరించారు.

ముసాయిదా ఒడంబడికను ఇండొనీషియా ప్రజలకు విశదపరుస్తూ ఇండొనీషియా సమాచారశాఖ మంత్రి 1946 నవంబరు [illegible] న ఒక ప్రకటన చేశారు. "ఈ ఒడంబడిక అమలులోకి వస్తే ఇతర ప్రపంచంతో ఇండొనీషియా నేరుగా సంబంధం ఏర్పడుతుంది. దానితో స్వాతంత్ర్య పోరాటం సంపూర్ణ విజయం సాధించడానికి మునుపటికంటె ఎక్కువ అవకాశాలేర్పడుతాయి" అని అన్నారు.

ఇండొనీషియాపై డచ్చి సామ్రాజ్యం యొక్క సంపూర్ణాధిపత్యం పోతుందని హాలెండులోని అభివృద్ధినిరోధక వర్గాలవారు ప్రచారం ప్రారంభించారు. వీరి వ్యతిరేకతను అవకాశంగా తీసుకొని డచ్చి వలసదేశ మంత్రి పార్లమెంటు సభలో డిసెంబరు 17 న ఒక ప్రకటన చేశారు. "నెదర్లాండ్సు యూనియన్ లో" అని ఒడంబడిక షరతులో ఉన్న మాటలకు "డచ్చి సామ్రాజ్యంలో" అని వివరణం చెప్పారు. ... గా ఏర్పడే రాజ్యాంగం ఒక ఫెడరేషన్‌గా ఉంటుంది అన్న ఒడంబడిక సారాంశానికి ఈ వివరణం పెద్దదెబ్బ. ఈ వివరణాన్ని ఇండొనీషియా ప్రభుత్వం ఖండించింది. దీని అవకాశంగా తీసుకొని డచ్చి మిలిటరీ వర్గాలు తిరిగి దురాక్రమణకు తలపడ్డాయి. హాలెండులోని కమ్యూనిస్టుపార్టీ, కార్మిక సంఘమూ, ఇతర అభివృద్ధికర వర్గాలూ వీనిని ఖండిస్తూ ఆందోళన జరిపాయి.

చివరకు డచ్చి ప్రభుత్వం దిగిరాకతప్పింది కాదు. మొదటిముసాదాపై సంతకాలు పెట్టడానికి అంగీకరించింది.

నూతన యుగోదయంపట్ల ఆశలు కలుగుతున్నాయని షారీర్

మొన్న సంతకాలు జరిగిన తరువాత షారీర్ ఇలా అన్నాడు :

"ఈ సంతకాలతో ఇండొనీషియా పరిస్థితులు చాలవరకు చక్కబడగలవు. కాని, ఇండొనీషియా ప్రజల్లో అపోహలూ, అనుమానాలూ ఇంకా చాలవరకు లేకపోలేదు. అయినా, ఈ సంతకాలతో, నూతన యుగోదయం పట్ల ఆశలు కలుగుతున్నాయి. మా భవిష్యదభ్యుదయానికి దీనిని మొదటిమెట్టుగా పరిగణిస్తున్నాము"

ఫ్రెంచి మంత్రివర్గ సమస్య

(13 వ పేజీ తరువాయి)

దానికి ఈ సంప్రదింపుల్లో ఒడంబడికకుదిరింది అంటే వీట్-నామ్‌పట్ల అనుసరించవలసిన విధానాన్ని నిర్ణయించడంలో కమ్యూనిస్టులకు కూడా స్థానం ఉంటుందన్నమాట.

అభివృద్ధి నిరోధకులకు ఆశాభంగం

ఈనెల 22 వ తేదీని అసెంబ్లీలో ప్రభుత్వ ప్రతిపాదనపై వోటింగు జరిగింది. ఈ ప్రతిపాదననే ప్రధాని రెమాడియార్, తనపట్ల విశ్వాస తీర్మానంగా పరిగణిస్తానని మొదట ప్రకటించాడు. కమ్యూనిస్టు పక్షం, మరికొంతమంది వలసదేశ ప్రతినిధులూ వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన [illegible] మంది ప్రతిపాదనను బలపరిచారు.

కాని, అభివృద్ధినిరోధకులు తలంచినట్టు మంత్రివర్గ ప్రతిష్టంభన ఏర్పడలేదు. అంతా చూచి, రాడికల్‌పార్టీ నాయకత్వంలోని డిగాల్ అనుచరవర్గంగూడా శోకపడింది.

"కమ్యూనిస్టులు ఒక తమాషా చేశారు" అని ఒక అభివృద్ధి నిరోధక పత్రిక తనఅక్కసును వెళ్ళగ్రక్కింది.

కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చింది." అని ఒక అభివృద్ధికర పత్రిక, అభివృద్ధి కాముకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించింది.

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే ఫ్రెంచి విధానం ఎలా సాగుతుందో తెలపడానికి వీట్-నామ్ ఉదంతమే ఒక ప్రబల నిదర్శనం.

వీట్-నామ్ ప్రజారాజ్యం 1945 అగస్టులో స్థాపితమయింది. ఇది ఫ్రెంచి సామ్రాజ్యవాదులకు కంటకమయింది. మొదట్లో డిగాల్ నాయకత్వాన, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సహకారంతో దానిపై దాడి సాగించారు. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన కార్మికోద్యమం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత ప్రథమ కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడింది, కమ్యూనిస్టు మంత్రుల ఒత్తిడి ఫలితంగా 1946 మార్చి 6 వ తేదీన ఫ్రెంచి ప్రభుత్వం వీట్-నామ్ స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ ముసాయిదా ఒడంబడిక కుదుర్చుకోక తప్పిందికాదు.

కాని, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ మిలిటరీ వర్గాలు తిరిగి దెబ్బతీయడానికి సమయంకోసం ఎదురుచూడసాగారు. ఈలోగా ఇండోచైనాలోకి అదనపు సేనలను చల్లచల్లగా చేరవేశారు.

1946 నవంబరు వచ్చింది. కొత్త ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రప్రథమ పార్టీగా గెలుపొందింది.

మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి వివిధ పార్టీలకు ఒడంబడిక కుదరకపోవడంవల్ల, తాత్కాలికంగా బ్లూం నాయకత్వాన అన్యంగా సోషలిస్టు మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ఇదే తగిన సమయమనుకున్నారు. సామ్రాజ్యవాద వర్గాలు, వీట్-నామ్‌పై తిరిగి దెబ్బతీశాయి. ప్రస్తుత యుద్ధం ప్రారంభించారు. వీట్-నామ్ ప్రజారాజ్యం కమ్యూనిస్టు రాజ్యమనీ, బ్రిటన్, అమెరికా, హాలెండులు కూడా తగు విధంగా ఐక్యం కలిగించుకొనకపోతే వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనీ ప్రచారం సాగించారు. ఈ దురాక్రమణ ప్రయత్నంలో ప్రముఖపాత్ర వహించాడు ... ఫ్రెంచి కమీషనరు డి అర్జెన్లూ.

ప్రస్తుత కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడినప్పటినుండీ కమ్యూనిస్టుమంత్రులు యీ దురాక్రమణను అరికట్టడానికి కృషి చేస్తూనే వున్నారు. దీని ఫలితంగా డి అర్జెన్లూను ఇటీవల డిస్మిస్ చేయడం జరిగింది. వీట్-నామ్‌పట్ల ప్రస్తుతవిధానం మార్చుకోక తప్పదు అన్నది మొన్న శాసనసభలో స్పష్టమైంది. వెనుకటి సామ్రాజ్యవాద పంథాను ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టుపార్టీ పలుపుతున్న స్థితి ఇతర పార్టీల్లోని అభివృద్ధికర వర్గాలను కూడా ఆకర్షిస్తూంది. సోషలిస్టుపార్టీ కౌన్సిల్ తీర్మానము ఇందుకొక నిదర్శనం. కమ్యూనిస్టులు మంత్రివర్గంలో ఉండడంవల్ల ఇండోచైనాపట్ల ప్రభుత్వ విధానంలో అభివృద్ధికర మైన మార్పులు తప్పవు అనడానికి అప్పుడే ఒక నిదర్శనం కనబడింది.

ఫ్రాన్సులోని వీట్-నామ్ ప్రతినిధి ఉపనాయకుడయిన డోంగ్-బాచ్-మూయ్‌ని ఫ్రెంచి మిలిటరీ అధికారులు తప్పుడునేరాలు మోపి అరెస్టు చేశారు. కమ్యూనిస్టులు ఈ అరెస్టును ఖండించారు. మిలిటరీ విచారణ కొరకు ఇండోచైనాకు తీసుకుపోతున్న డోంగ్-బాచ్-మూయ్‌ని కమ్యూనిస్టుమంత్రుల ఒత్తిడివల్ల దారిలో ఆఫ్రికాలోనే దించివేయవలసి వచ్చింది. అతనిపై కేసు, కొత్త హైకమీషనరు, ఇండోచైనా చేరి, పరిస్థితులను అర్థంచేసుకొనేవరకు వాయిదా వేయబడింది అని ప్రధాని రెమాడియర్ ప్రకటించాడు.

ఇలాంటి అంతరాయాలేమీ లేకుండా తమ దురాక్రమణను యథేచ్ఛగ సాగించుకోవాలనే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గాలు మంత్రివర్గ ప్రతిష్టంభనను అభిలషించాయి. వారి కుట్రను కొనసాగనివ్వకుండాచేసి, కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చుతూంది.

జర్మనీ శాంతి ఒడంబడికపై మాస్కో చర్చలు

జర్మనీతో శాంతిఒడంబడికను నిర్ణయించడానికి ఈ నెల పదవ తేదీనుండి మాస్కోలో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతూంది. ఇంతవరకు ముఖ్యంగా జర్మనీని మిలిటరీ రహితంచేయడం, నాజీతత్వాన్ని నిర్మూలించడం గురించీ, ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని గురించి చర్చలు సాగాయి. నూతన ఆర్థిక నిర్మాణం గురించీ, యుద్ధనష్ట పరిహారాన్ని గురించికూడా తీవ్ర చర్చలు జరిగాయి.

జర్మనీని మిలిటరీ రహితం చేయడం గురించిన చర్చల్లో బ్రిటిష్ ఆక్రమిత మండలంలో 80 వేలమంది జర్మన్ సైనికులూ, అమెరికా మండలంలో 8 వేలమంది ఇంకా సైనిక దళాలుగానే వున్నారన్న విషయాన్ని బయటపెట్టేలాచేశారు మాలొటావ్. వీటి నింకా ఇలాగే వుంచితే తమ పరువు దక్కదని గ్రహించి, వాటిని వెంటనే రద్దుచేయడం గురించి ఉత్తరువు లిస్తున్నామని అమెరికా మంత్రి మార్షలూ, బ్రిటిష్ మంత్రి బెవినూ ప్రకటనలు చేశారు.

సోవియటుకు నష్టపరిహారం తగ్గించుటకు బ్రిటన్ అమెరికా కుట్ర

ఇక యుద్ధనష్టపరిహారం గురించి జర్మనీ మొత్తం రెండువేలకోట్ల డాలర్లు ఇచ్చుకోవాలని, అందులో సగం ఒక్క సోవియటుకే చెందాలనీ లోగడ అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. ప్రస్తుత పారిశ్రామికోత్పత్తిలో నుంచి కూడా యుద్ధనష్టపరిహారంకింద కొంత ఇచ్చుకోవాలని క్రిమియానిర్ణయాల్లో స్పష్టంగా ఉందని మాలొటావ్ బయటపెట్టాడు దీనిని నిరాకరించుకొనే ఫ్రాన్సు, రూర్ బొగ్గు ఉత్పత్తిలోనుంచి తమకు కొంతవస్తుయిచ్చేయ కలసిందని కోరుతూంది.

పడమటి జర్మనీలోని పరిశ్రమలనన్నిటినీ తమ గుత్తఅధికారంకిందికి తెచ్చుకోజూస్తున్న బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు. రెండువేల కోట్ల డాలర్ల నష్టపరిహారం చాల హెచ్చనీ, దానిని తగ్గించాలనీ, ప్రస్తుత ఉత్పత్తిలోనుంచి నష్టపరిహారం ఇవ్వడం తగదనీ అన్నారు.

దీనిలోని అసలు రహస్యాన్ని ప్రావ్దా పత్రిక మొన్న బయటపెట్టింది. బ్రిటన్ అమెరికాలు వివిధరూపాల్లో ఇప్పటికి [illegible] వేయికోట్ల డాలర్లను దోచుకున్నాయని తెలిపింది.

"ఫ్రాన్సుపట్ల మాకెంతో సానుభూతి ఉంది. కాని, రూర్ బొగ్గు విషయంలో ఫ్రాన్సు కోరికను అంగీకరించలేక పోతున్నందుకు ఎంతో విచారిస్తున్నామంటూ" బెవిన్ దాని కెదురు పెట్టారు.

జర్మనీని ఆర్థికంగా ఏక ఖండంగా ఉంచాలన్న సోవియట్ నిర్ణయాన్ని మాలొటావ్ సమావేశం ఎదుటపెట్టారు. బ్రిటన్, అమెరికాలు తమ తమ అధీన మండలాలను ఒక కూటమిగా ఏర్పరచుకొని, ఇతర జర్మనీతో సంబంధం లేకుండా చేయడం పాట్స్‌డాం ఒప్పందానికి వ్యతిరేకమన్నారు. కాబట్టి ఆ కూటమిని రద్దుచేయాలని మాలొటావ్ సూచించాడు.

వెనుక జర్మనీ మిలిటరీ వ్యాపారానికన్నిటికీ వెన్నెముకగా ఉండిన రూర్ రాష్ట్రాన్ని నాలుగు రాజ్యాల సంయుక్త కంట్రోలుక్రింద ఉంచాలని కూడా సూచించారు. రెండవ సూచనను ఫ్రాన్సుకూడా బలపరిచింది.

బ్రిటన్, అమెరికాలు ఈ రెండు సూచనలనూ వ్యతిరేకించారు. జర్మనీని ఏక ఖండంగా నిర్మించడానికి తమకు అంగీకారమైన ఒడంబడిక కుదిరేవరకు ఈ కూటమి ఉండవలసిందే అన్నారు. అంతవరకు రూర్ రాష్ట్రం, ఇప్పటిలాగే ఒక్క బ్రిటన్ చేతిలోనే ఉండవలసిందే అన్నారు.

పునర్నిర్మాణానికి ప్లానులు

ఈ చర్చలు చాలవరకు సాగిన తరువాత జర్మనీ పునర్నిర్మాణానికి మాలొటావ్ ఒక ప్లానూ, బెవిన్ ఒక ప్లానూ సమావేశం ఎదుటపెట్టారు.

మాలొటావ్ ప్లానులో ముఖ్యాంశాలు :

రాజ్యాంగయంత్రం ప్రజాతంత్రయుతంగా ఉండాలి. ప్రభుత్వ నిర్వాహక సంస్థలను వయోజన వోటింగుద్వారా నిర్మించాలి.

రాష్ట్ర శాసనసభలను తిరిగి నెలకొల్పాలి. నేరుగా ప్రజలచేత ఎన్నుకొనబడిన రెండు శాసనసభలుగల కేంద్ర పార్లమెంటును స్థాపించాలి. జర్మనీ ఆర్థిక, రాజకీయ ఐక్యత నిర్మించగల తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి.

ప్రజాపక్షాల, స్వతంత్ర ట్రేడ్‌యూనియన్ల, ఇతర నాజీవ్యతిరేక సంస్థల, సహకారంతో ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేయమని కంట్రోలు కౌన్సిలును ఆజ్ఞాపించాలి. దీని ననుసరించి ఎన్నికలు జరిపించాలి. అపైని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి. రాష్ట్రాల హక్కులకు రక్షణ వుండాలి.

జర్మన్ రిపబ్లిక్ అధ్యక్షుడిని పార్లమెంటే ఎన్నుకోవాలనీ, దేశమంతటా ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించడానికి కేంద్రప్రభుత్వం పాటుపడాలనీ ఈ ప్లాను సూచించింది.

బెవిన్ ప్లానులోకూడా రెండు శాసనసభలుండాలన్నారు. కాని ఒకటి ప్రజలచేత ఎన్నుకోబడినదిగాగాక, రాష్ట్రశాసనసభ ప్రతినిధులతో కూడినదై ఉండాలట. రాజ్యాంగ సమస్యలపై దీనికి వీటో అధికారం ఉండాలట. రాష్ట్రప్రభుత్వాల హక్కులను కేటాయించాలట.

ఈ ప్లానులపై సమాలోచనలు సాగుతున్నాయి.

'తుదివరకు పోరాడి తీరుతాం'

కొత్త వీట్-నామ్ విదేశాంగమంత్రి ప్రకటన

హనోయ్, మార్చి 27

డోంగ్-మిన్-గియామ్ కొత్తగా వీట్-నామ్ విదేశాంగమంత్రిగా నియమింపబడ్డాడు.

"దురాక్రమణ విధానాన్ని కొనసాగించడానికే ఫ్రెంచివారు నిశ్చయించుకుంటే, మేము తుదివరకు పోరాడితీరుతాం. అలాకాక స్నేహపూర్వక సహకార విధానాన్ని వారనుసరించదలచుకుంటే, సంతోషంతో వారి శాస్త్రవేత్తలనూ, యంత్రనిపుణులనూ, వర్తకులనూ, పరిశ్రమదారులను ఆహ్వానిస్తాం. మాలో మాకు చీలికలు కలిగించడంకోసం వచ్చేవారికిక్కడ స్థానం ఉండదు," అని ఇతను నిన్న ప్రకటించాడు.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
వారపత్రిక	0—3—0

డచ్చి ఇండొనీషియా ఒడంబడిక

స్వాతంత్ర్య సాధనకు ముందడుగు మాత్రమే అని ఇండొనీషియా నాయకుల వ్యాఖ్య

మొన్న 25 వ తేదీన డచ్చి, ఇండొనీషియా ఒడంబడికపైన యిరువక్షాల ప్రతినిధులూ సంతకాలు పెట్టారు.

1946 నవంబరు మాసంలో డచ్చి, ఇండొనీషియా నాయకులు చెరిబాన్ అనేచోట సమావేశమై, సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపుల ఫలితంగా యిప్పటి ఒడంబడిక ముసాయిదా తయారయింది. దీనిలోని షరతులు యివి:

1. జావా, మదుర, సుమిత్రాదీవులలో ఇండొనీషియా రిపబ్లిక్ ప్రభుత్వాన్ని డచ్చి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇందులో ఇప్పుడు మిత్రరాజ్య సేనలుగాని, డచ్చి సేనలుగాని ఆక్రమించిన ప్రాంతాలను పరస్పర సహకారంద్వారా, క్రమంగా రిపబ్లిక్ ప్రాంతంలో చేర్చుకోవాలి. ఇది 1949 జనవరిలోగా జరగాలి.

2. డచ్చి ప్రభుత్వమూ, రిపబ్లిక్ ప్రభుత్వమూ కలిసి, ఫెడరల్ పద్ధతిలో, యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనీషియా అనే ప్రభుత్వాన్ని త్వరలో స్థాపించాలి.

3. యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనీషియాలో, డచ్చి, ఈస్ట్ ఇండీసులోని ప్రాంతాలన్నీ ...

12. రిపబ్లిక్ ప్రాంతంలోని ఇండొనీషియాకు చెందని విదేశీయుల హక్కులను పునరుద్ధరించి వారి ఆస్తిపాస్తులను తిరిగి ఇప్పించేందుకు వెంటనే డచ్చి ప్రభుత్వం, రిపబ్లిక్కు కలిసి సంయుక్తకమిటీని వెయ్యాలి.

13. వెంటనే రెండు ప్రభుత్వాలు తమ సైన్యాలను తగ్గించుకోవాలి. ఇద్దరు ఆవిషయంలో కలిసి అంగీకరించాలి.

14. ఈ ఒడంబడికలో విభేదాలేర్పడితే పరిష్కారసంఘం ద్వారా తీర్చుకోవాలి ఆ పరిష్కారసంఘం ఇద్దరూ కలిసి ఏర్పరచాలి. దాని అధ్యక్షుడు వేరే దేశీయుడై ఉండాలి. అది కుదరకపోతే అంతర్జాతీయ కోర్టు అధ్యక్షుడికి ఇది అప్పగించాలి.

ప్రజాపక్షాల ఆమోదం

ఇండొనీషియా ప్రజాప్రభుత్వం పాల్గొంటున్న సోషలిస్టు, కమ్యూనిస్టు మొదలైన పక్షాలన్నీ దీనిని ఆమోదించాయి. ఇండొనీషియా జాతీయ వాంఛను నెరవేర్చుకొందుకు క్రమంలో కాదు ... దీని నామోదించింది. సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకూ, ఇండొనీషియా ప్రజలందరి ఐక్యతకూ ఇదొక ముందడుగు అన్న ...

జర్మనీ శాంతి ఒడంబడికపై మాస్కో చర్చలు

నూతన యుగోదయంపట్ల ఆశలు కలుగుతున్నాయని షారీర్

నష్టపరిహారం తగ్గించుటకు బ్రిటన్ అమెరికా కుట్ర

పునర్నిర్మాణానికి ప్లానులు

ఫ్రెంచి మంత్రివర్గ సమస్య

అభివృద్ధి నిరోధకులకు ఆశాభంగం

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే

తుదివరకు పోరాడి తీరుతాం!

కొత్త వియట్-నామ్ విదేశాంగమంత్రి ప్రకటన

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు.	24—0—0
విడిప్రతి		0—1—0
వారపత్రిక సం. చందా		[illegible]
వారపత్రిక		[illegible]

సంస్థానాలలో ప్రజలకే అధికారం అప్పగించాలి

రాజీ ధోరణి పనికిరాదు

ముజఫర్, కటక్ సభల తీర్మానాలు

అధికారాలన్నీ ప్రజలకు అప్పగించాలి

— రమేష్ సిన్హా

ఫ్రెంచి మంత్రివర్గ ప్రతిష్టంభన తప్పటం అభివృద్ధికాముకులకు విజయం

కమ్యూనిస్టులు లేని కొత్త మంత్రివర్గం ఏర్పడాలని సామ్రాజ్యవాదులు కుట్రలు పన్నారు

అభివృద్ధి నిరోధకుల అంచనా

పోషకస్సుపార్టీ తీర్మానం

ప్రతిష్టంభనకు రాడికల్ పార్టీలో విముఖత

కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

అభివృద్ధికాముకుల విజ్ఞప్తి

ప్రజల సహకారం

జోధ్‌పూర్ రైతాంగంమీద జాగీరుదార్ల హత్యాకాండ

40 మంది మరణం; 1000 మంది గాయాలు

స్త్రీలను చెరిచారు; కుటుంబాలను నిర్మూలించారు

జోధ్‌పూర్‌లోని దీద్వానా పరగణాలో దాబ్రా గ్రామంలో మార్చి 13 న సమావేశం అయిన కిసాన్ మహాసభ మీద జోధ్‌పూర్‌లోని జాగీర్దార్ల చేతిలోని రాజపుత్ర సైన్యం వేయిమందికి పైగా చుట్టుముట్టదాడి చేసింది. నిరాయుధులుగా సభలోవున్న రైతులమీద తుపాకులు, కత్తులు, బల్లెములతో విరుచుకుపడి ఆ కిరాతకులు 40 మందిని చంపేశారు. సుమారు వేయిమందిని గాయపరిచారు. గుర్రాలు, ఒంటెలమీద సాయుధులై వచ్చిన ఈ బందిపోట్లు దాబ్రాగ్రామం నిర్మూలం చేశారు. ఎందరో పడుచులను మానభంగం చేశారు. రైతునాయకుల కుటుంబాలను పూర్తిగా నరికివేశారు. ఇళ్ళకు నిప్పు అంటించారు.

లోకపరిషత్ నాయకులు, కిసాన్ నాయకులు ఎందరో దెబ్బతిన్నారు. ...

ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? బెంగాలులో జోతేదార్లకి, తమిళనాడులో మిరాశీదార్లకి రైతాంగంమీద కోపం రావడానికి ఏంకారణమో అదే ఇక్కడా.

రైతుల ఆందోళన

యుద్ధం మూలంగా ధరలు పెరిగి, బట్టదొరక్క, తిండిలేక, దీపంలేక నానా అగచాట్లు పడుతూన్న రైతాంగం జాగీర్దార్లకు అన్యాయపు పన్నులు ఇవ్వమనీ, పంటలో ఒకవంతు జాగీర్దారుకు, రెండు వంతులు రైతుకు వుండాలనీ ఆందోళన ప్రారంభించారు. పాలోడీ, షేర్‌ఘర్, పోక్రన్ మొదలగుచోట్ల అనేక కిసాన్ సమావేశాలలో జాగీర్దారీ పద్ధతి రద్దు కావాలని తీర్మానాలు చేశారు.

రైతునాయకులను, ప్రజానాయకులను చంపి హడలుకొట్టి ఈ ఆందోళనను అణచి ...

(మిగతా 18 వ పేజీలో)

కృష్ణాజిల్లా యువజన మహాసభ - చినవోగిరాల

(మహాసభ, ఆటల పోటీల దృశ్యాలు)



సోవియట్ ప్రతినిధి ఓల్గా
ఉపన్యసించుచున్న దృశ్యం

★

[illegible]... మధ్య నిల్చున్నవారు:
యుగోస్లావియా, ఫ్రాన్సు, రష్యా, డెన్మార్కు—
దేశాలకు చెందిన ప్రపంచ యువజన ప్రతినిధులు

★

యుగోస్లావ్ ప్రతినిధి
ఉపన్యసించుచున్న దృశ్యం

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada

END OF ISSUE